

సమావేశంలో మాట్లాడుతున్న ఛైర్మన్ పాపిరెడ్డి

తాగునీటి ఎద్దడి నివారణకు చర్యలు

- ఇరిగేషన్, ఆర్‌డబ్ల్యుఎస్ శాఖలు సమన్వయంతో పని చేయాలి
- స్థాయి సంఘం సమావేశంలో జడ్‌పి ఛైర్మన్ పాపిరెడ్డి
- సీజనల్ హాస్టళ్లకు నిధులు మంజూరు చేయండి - కోసిగి జడ్‌పిటిసి పవిత్ర పాటిల్

ప్రజాశక్తి - కర్నూలు అగ్రికల్చర్

ఉమ్మడి కర్నూలు జిల్లాలో వేసవిలో తాగునీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకోవాలని జడ్‌పి ఛైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి ఆదేశించారు. ఇరిగేషన్, ఆర్‌డబ్ల్యుఎస్ అధికారులు సమన్వయం తో పని చేసి ప్రజలకు ఎలాంటి సమస్యలూ లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. శనివారం కర్నూలు నగరంలోని జిల్లా పరిషత్ మినీ మీటింగ్ హాలులో జిల్లా పరిషత్ స్థాయీ సంఘాల సమావేశం నిర్వహించారు. జడ్‌పి ఛైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి అధ్యక్షత వహించారు. జడ్‌పి సిఇఒ నాసరరెడ్డి సమక్షంలో గ్రామీణాభివృద్ధి, వ్యవసాయం, సాంఘిక సంక్షేమం, విద్య, వైద్యం, మహిళాభివృద్ధి, శిశు సంక్షేమం, ఆర్థిక ప్రణాళికపై చర్చించారు. ఈ సందర్భంగా జడ్‌పి ఛైర్మన్ పాపిరెడ్డి మాట్లాడారు. ఐఎబి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగా ఇరిగేషన్ అధికారులు చర్యలు తీసుకుని ఖరీఫ్‌లో వ్యవసా య పంటలకు నీటిని అందించారని తెలిపారు. రాబోయే వేసవిలో ప్రజలకు తాగునీటి సమస్యలు లేకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రతి నీటిబొట్టునూ ఒడిసిపట్టాలని, నీటిని వృథా చేయకుండా ఉండాలని తెలిపారు. గార్గేయపురం నుంచి మిడ్తూరు రోడ్డు అధ్వానంగా ఉందని మిడ్తూరు జడ్‌పిటిసి యుగంధర్ రెడ్డి చెప్పారు. కోడుమూరు నుంచి వెల్దుర్తికి వెళ్లే రోడ్డు అధ్వానంగా ఉందని, పలుమార్లు అధికారులకు తెలిపినా పట్టించుకోలేదన్నారు. కనీసం వెళ్లేందుకు వీలుగా ప్యాచ్ వర్క్ చేయాలని కోడుమూరు జడ్‌పిటిసి రఘునాథ్‌రెడ్డి కోరారు. నేషనల్ హైవే అధికారులు వేస్తున్న రోడ్లు చాలా చోట్ల నాణ్యత లేకుండా ఉన్నాయని, ఏడాది గడుస్తున్నా పనులు చేయలేదని ఆత్మకూరు జడ్‌పిటిసి శివశంకర్ రెడ్డి తెలిపారు. జడ్‌పిటిసిలు అడిగిన రోడ్ల పనులను త్వరగా పూర్తి చేయాలని ఛైర్మన్ పాపిరెడ్డి అధికారులను ఆదేశించారు. వలస వెళ్లిన వారి పిల్లల కోసం కోసిగిలో ఏర్పాటు చేసిన సీజన్ హాస్టళ్లకు ఇప్పటిదాకా ఎలాంటి నిధులూ రాలేదని, వెంటనే నిధులు మంజూరు చేయాలని, నిధులు లేకుండా సీజనల్ హాస్టళ్లు ఎందుకు పెట్టారని కోసిగి జడ్‌పిటిసి పవిత్ర పాటిల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే వాటికి నిధులు మంజూరు చేసేలా చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. ఓర్వకల్లు పిహెచ్‌సిలో చిన్న రోగాలకు కూడా కర్నూలుకు పంపుతున్నారని, అక్కడే చికిత్స అందించేలా చర్యలు తీసుకోవాలని, షాదీఖానాలు, చర్చిలు కట్టడానికి, అభివృద్ధికి ఉన్న అంశాలు అందరికీ తెలిసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఓర్వకల్లు జడ్‌పిటిసి రంగనాథ్ గౌడ్ అధికారులకు తెలిపారు. అనంతరం జిల్లా పరిషత్ అనుబంధ శాఖల 2023-24 ఆర్థిక సంవత్సరం సవరణ బడ్జెట్ రూ.941.515 కోట్లుగా, 2024-25 అంచనా బడ్జెట్ రూ.1086.456 కోట్లుగా, జిల్లా ప్రజా పరిషత్‌కు సంబంధించి 2023-24కు సవరించిన అంచనా బడ్జెట్ రూ.13.120 కోట్లుగా, 2024-25 అంచనా బడ్జెట్ రూ.13.401 కోట్లుగా జడ్‌పి ఛైర్మన్ పాపిరెడ్డి ప్రవేశపెట్టారు. దీనికి జడ్‌పిటిసిలు ఆమోదం తెలిపారు. స్థాయీ సంఘాల సమావేశానికి ఉమ్మడి జిల్లాలో ఒక్క ఎమ్మెల్యే కూడా హాజరు కాకపోవడం ఎన్నికలు సమీపిస్తున్న వేళ అందరినీ విస్మయానికి గురి చేసింది. అందరూ అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఉన్నా, కనీసం ప్రజల సమస్యలపై మాట్లాడడానికి రాకపోవడం ప్రజల సమస్యలపై ఎంత చిత్తశుద్ధి ఉందో అర్థమవుతోందని పలువురు విమర్శిస్తున్నారు. డిప్యూటీ సిఇఒ వెంకట సుబ్బారెడ్డి, ఛైర్మన్ సిసి అశ్విని కుమార్, ఇరిగేషన్ ఎస్‌ఇ రెడ్డి శేఖర్ రెడ్డి, పంచాయతీ రాజ్ ఎస్‌ఇ సుబ్రమణ్యం, ఇఇ మద్దన్న, ఆర్‌డబ్ల్యుఎస్ ఎస్‌ఇ నాగేశ్వరావు, హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్ ఎస్‌ఇ రామగోపాల్, జిల్లా పరిషత్ ఎఒ జితేంద్ర పాల్గొన్నారు.

మిర్చి రైతులకు ధరాఘాతం...

- పెట్టుబడులు కూడా రాని పరిస్థితి - అప్పులతో రైతులు విలవిల..!

ప్రజాశక్తి - కౌతాళం

సరైన ధరలు లేకపోవడంతో మిరప పంటను సాగు చేసిన రైతులు నష్టపోతున్నారు. ఈ ఏడాది వర్షాభావ పరిస్థితులు, సరైన సమయంలో నీరందక పంటలు దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో దిగుబడులు తగ్గాయి. మిరప సాగుకు ఎకరాకు రూ.లక్ష నుంచి రూ.1.50 లక్షల వరకు రైతులు పెట్టుబడి పెట్టారు. పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేకపోవడంతో అప్పులు మిగులుతున్నాయని రైతులు వాపోతున్నారు.



ధర లేకపోవడంతో పొలంలోనే మిరప పంట

మంత్రాలయం నియోజకవర్గంలో పత్తి పంట తర్వాత మిరప పంటను రైతులు అధికంగా సాగు చేస్తారు. తుంగభద్ర దిగువ కాలువ కింద సారవంతమైన భూములు ఉండడంతో రైతులు పత్తి, వరి, మిరప పంటలు సాగు చేయడానికి ఆసక్తి చూపుతారు. గతేడాది మిరప సాగు చేసిన రైతులకు మంచి ధర లభించడంతో ఈ ఏడాది అధికంగా సాగు చేశారు. వర్షాభావ పరిస్థితులు, తుంగభద్ర దిగువ కాలువకు సాగునీరు డిసెంబర్ నెలకే నిలిచిపోవడంతో మిరప రైతులకు ఆశించిన దిగుబడి రాలేదు. కనీసం గతేడాది ఉన్న ధరలైనా లభిస్తాయని అనుకున్న రైతులకు నిరాశే మిగిలింది. పంటలకు పెట్టిన పెట్టుబడులు రాక రైతులు అప్పులపాలై విలవిల్లాడుతున్నారు. నియోజకవర్గంలోని కౌతాళం మండలంలో 15,500 ఎకరాల్లో, కోసిగిలో 4 వేల ఎకరాల్లో, పెద్దకడుబూరులో 10,759 ఎకరాల్లో, మంత్రాలయంలో 8,676 ఎకరాల్లో రైతులు మిరప పంటను సాగు చేశారు. మార్కెట్లలో మిరప ధర పతనం కావడంతో రైతులు వ్యవసాయం కోసం పెట్టిన పెట్టుబడులు కూడా రావడం లేదు. ఎకరాకు సుమారు రూ.లక్ష నుంచి రూ.1.50 లక్షల వరకు పెట్టుబడి పెట్టారు. ఈ ఏడాది వర్షాలు అరకొరగా కురవడంతో పంటలు దెబ్బతిన్నాయి. తుంగభద్ర దిగువ కాలువకు సాగునీరు కూడా డిసెంబర్‌లోనే బంద్ కావడంతో, అప్పుడే పూత దశలో ఉన్న మిరప పంట పూర్తిగా దెబ్బతింది. దిగుబడులు అంతంతమాత్రంగానే రావడంతో రైతుల కళ్లలో కన్నీరు కారుతున్నాయి. గతేడాది వివిధ రకాల మిరప పంట ధర క్వింటా రూ.30 వేల నుంచి రూ.60 వేలు, రూ.80 వేలు పలికింది. ప్రస్తుతం రూ.10 వేల నుంచి రూ.35 వేలకే ధరలు పరిమితం కావడంతో రైతులకు గిట్టుబాటు కావడం లేదు.

ధర తగ్గడంతో అప్పుల పాలు

- రైతు, లింగన్న, కౌతాళం గ్రామం



మిరప పంట ధర పూర్తిగా తగ్గిపోవడంతో అప్పుల పాలయ్యాం. నేను 7 ఎకరాల్లో మిరప పంటను సాగు చేశాను. ఎకరాకు రూ.లక్ష దాకా పెట్టుబడి పెట్టాను. సీడ్ రకం మిరప గతేడాది రూ.25 వేలకు అమ్ముకున్నాను. ఈ ఏడాది అదే రకం పంట రూ.12 వేలకు విక్రయించాను. పెట్టుబడులు కూడా రాకపోవడంతో అప్పులు మిగిలాయి.

రైతులను ఆదుకోవాలి

- రైతు, ఖాదర్ బాష



మిరప పంట సాగు చేసిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి. ఎకరా సొంత పొలంతోపాటు మరో ఎకరా కౌలుకు తీసుకుని మిరప పంటను సాగు చేశాను. రెండెకరాల సాగుకు రూ.2 లక్షల పెట్టుబడి పెట్టాను. కనీసం కౌలు చెల్లించడానికి కూడా డబ్బులు మిగల్లేదు. కేవలం రూ.80 వేల పంట మాత్రమే వచ్చింది. పెట్టుబడుల కోసం చేసిన అప్పులు తీర్చడానికి ఎన్ని కష్టాలు పడాలో అర్థం కావడం లేదు.

నష్టపరిహారం అందించాలి

- రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు మల్లయ్య



మిరప పంట సాగు చేసి నష్టపోయిన రైతులకు ప్రభుత్వం నష్ట పరిహారం అందించాలి. రూ.లక్షల్లో పెట్టుబడి పెట్టినా సాగునీరు అందక, దిగుబడి రాక, మద్దతు ధర లేక రైతులు తీవ్రంగా నష్టపోయారు. అప్పుల పాలైన రైతులకు నష్టపరిహారం అందించి ఆదుకోవాలి.

గెలుపు గుర్రాల వేట...

- ఊపందుకున్న రాజకీయం
- అభ్యర్థుల ప్రకటనలో ముందున్న వైసిపి
- ఆచితూచి అడుగేస్తున్న టిడిపి

ప్రజాశక్తి-ప్రత్యేక ప్రతినిధి కర్నూలు

అధికార, ప్రతిపక్ష పార్టీల్లో గెలుపు గుర్రాల కోసం వేట మొదలైంది. అధికార వైసిపి అభ్యర్థుల ప్రకటనలో ముందుంది. ప్రతిపక్ష టిడిపి ఆచితూచి అడుగేస్తోంది. అధికార, ప్రధాన ప్రతిపక్ష పార్టీలు అభ్యర్థులకు సీట్ల కేటాయింపులో మొదటి ప్రాధాన్యత డబ్బు ఎంత ఖర్చు పెడతారని, రెండోది సర్వేలు ఏం చెబుతున్నాయి. ఏయే ముఖ్య నాయకులు అధిష్టానానికి సిఫారసు చేస్తున్నారని, ఆ తర్వాత కుల సమీరణల కోసం ప్రత్యేక నాయకత్వాన్ని కేటాయించి అభ్యర్థుల వేట సాగిస్తున్నాయి. అధికార వైసిపి కర్నూలు పార్లమెంటు అభ్యర్థిగా కర్నూలు మేయర్ బివై.రామయ్యను ప్రకటించింది. ఎస్సీ నియోజకవర్గాలు నందికొట్కూరుకు డాక్టర్ సుధీర్ దారా, కోడుమూరుకు డాక్టర్ ఆదిమూలపు సతీష్ ప్రకటించింది. అలాగే ఆలూరు జడ్‌పిటిసి విరుపాక్షి, ఎమ్మిగనూరుకు మాజీ ఎంపీ బుట్టా రేణుకను ప్రకటించింది. ఒక ఎంపీ, ఐదు అసెంబ్లీ అభ్యర్థులను సిట్టింగులను పక్కనబెట్టి కొత్త వారికి కేటాయించారు. మిగతా సిట్టింగులంతా మాకు వస్తుందో లేదో అనే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల స్ట్రాటజీలో ఎప్పుడేం జరుగుతుందోనని అంటున్నారు. ప్రతిపక్ష టిడిపి ఇప్పటికీ అభ్యర్థులను ప్రకటించలేదు. ముఖ్యనాయకుల పర్యటనలు పెరిగాయి. ఈ వారంలో పత్తికొండలో 'టిడిపి పిలుస్తోంది.. రా..కదలిరా' పేరుతో కర్నూలు పార్లమెంటుస్థాయి బహిరంగసభ నిర్వహించారు. 29న కాంగ్రెస్ ఎపి పిసిసి అధ్యక్షులు వైఎస్.షర్మిల కర్నూలులో ఉమ్మడి జిల్లా సమావేశానికి హాజరయ్యారు.

పోటీ పోటీ ప్రచారం

అధికార పార్టీ అభివృద్ధి పథకాల ప్రచారం, ప్రారంభోత్సవాల పేరుతో ఎన్నికల ప్రచారం చేస్తున్నాయి. టిడిపి, జనసేన మేనిఫెస్టోలు, సూపర్‌సిక్స్ పథకాల ప్రచారం చేస్తున్నాయి. జిల్లా అంతటా రాజకీయ సందడి మొదలైంది. దీంతోపాటు అధికార ప్రతిపక్షపార్టీలో పార్టీఫిరాయింపులు కూడా మొదలయ్యాయి. అభ్యర్థులను పూర్తిగా ప్రకటించేవరకు మరిన్ని ఫిరాయింపులు జరుగుతాయని చర్చ జరుగుతోంది.

వామపక్షాల నిరసనలు

కర్నూలు నగరంలో జరుగుతున్న అభివృద్ధిపనుల్లో అవినీతి అలత్వానికి బాధ్యులను గుర్తించి చర్యలు తీసుకోవాలని, సమగ్ర విచారణ చేపట్టాలని క్షేత్రస్థాయిలో పర్యటించి సిపిఎం బృందాలు నిరసన తెలిపాయి. అదేవిధంగా ఉపాధ్యాయుల, ఉద్యోగుల ఆందోనలకు సిపిఎం, సిపిఐ, సిపిఐఎంఎల్ పార్టీలు సంఘీభావం తెలిపాయి.

ఉపాధ్యాయుల నిరసన

ఉద్యోగ ఉపాధ్యాయుల బకాయిలను చెల్లించాలని , సిపిఎస్, జిపిఎస్ రద్దుచేసి ఒపిఎస్ అమలు చేయాలని రెండురోజులపాటు యుటిఎఫ్ ఆధ్వర్యంలో నంద్యాల, కర్నూలు జిల్లాలో రిలేదీక్షలు చేశారు. మూరోజునుంచి ఒపిఎస్ అముల చేయాలని పోస్టర్లను ఆవిష్కరించారు. పోరాటం క్రమంగా తీవ్రరూపం దాలుస్తుంది.

నిరాశపరిచిన కేంద్ర బడ్జెట్

కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన ఓటాన్ అక్కౌంట్ బడ్జెట్ ప్రజలను నిరాశపరిచింది. కేంద్ర బడ్జెట్‌లో మరోసారి మొండిచేయి చూపించింది. రాష్ట్ర, జిల్లా ప్రాజెక్టుల ప్రస్తావన ఎక్కడా కనిపించలేదు. రైల్వే బడ్జెట్‌లోనూ జిల్లాకు కేటాయింపులు దక్కలేదు. చివరికి వేతన జీవులకూ నిరాశే మిగిలింది... అయితే పూర్తి బడ్జెట్ కాదు ఓటాన్ అకౌంట్ బడ్జెట్.... అంటే చచ్చిచెడి బిజెపి తిరిగి అధికారంలోకి వస్తే ఈబడ్జెట్ ఈ ఏడాది జులై వరకు కొనసాగుతుంది. తిరిగి ఏడాదికి సరిపడా బడ్జెట్ వస్తుంది. అయితే ఇందులో గతంలో చేసిన కొన్ని పనులు, రైతులు, పేదలు, మధ్య తరగతి ప్రజలు, యువత అని ప్రస్తావించారు. రైతులకు ఏడాదికి రూ.6 వేలు గతంలోచెప్పిందే తప్ప పెంచేది లేదని తేల్చారు. పేదలకు గృహవసతి, యువతకు ముద్రా రుణాలు అన్నారు. పెంచిన గ్యాస్ సిలిండదర్ ధర తగ్గిస్తామన లేదు. దేశంలో కేంద్ర ప్రభుత్వ శాఖలో 14 లక్షల ఉద్యోగ ఖాళీల భర్తీ గురించి ప్రస్తావించలేదు. నిత్యావసర సరుకుల ధరలు తగ్గిస్తామనలేదు. పదేళ్లలో చేసిన రూ.కోటికోట్ల అప్పుల గురించి ప్రస్తావించలేదు. రాష్ట్ర విభజన హామీలు, గ్రామీణ ఉపాధి గురించి ప్రస్తావనలేదు. అంతా అంకెల గారడిలా ఉందని చర్చ జరుగుతోంది.

ఊపందుకున్న ఉద్యోగుల బదిలీలు

ఉమ్మడి జిల్లాలో ఉద్యోగుల, అధికారుల బదిలీలు ఊపందుకున్నాయి. ఎన్నికల నేపథ్యంలో, లాంగ్‌స్టాండింగ్ అధికారుల బదిలీలు జరిగాయి. నంద్యాల జిల్లా కలెక్టర్, డిఆర్ఒ, మున్సిపల్ కమిషనర్, ఆర్‌డిఒ, ఎండిఒ తహశీల్దార్లను భారీఎత్తున బదిలీ చేశారు. అధివిధంగా కర్నూలు జిల్లాలో డిఐజి, అడిషనల్ ఎస్‌పిలు, ఎంపిడిఒ, తహశీల్దార్లు ఇతర అధికారులు బదిలీ అయ్యారు.





వైసిపి సిద్ధం పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న ఆదిమూలపు సతీస్

వైసిపి 'సిద్ధం' పోస్టర్ ఆవిష్కరణ

ప్రజాశక్తి-గూడూరు : కోడుమూరు నియోజవర్గ వైసిపి ఇన్‌ఛార్జి డాక్టర్ ఆదిమూలపు సతీష్ ఆధ్వర్యంలో 'సిద్ధం' పోస్టర్‌ను గూడూరు జడ్‌పిటిసి మౌలాలి, చనుగొండ్ల గ్రామ సర్పంచి వెంకటేశ్వరమ్మ, ఎంపిపి భర్త ప్రతాప్‌రెడ్డి, ఎంపిటిసి రంగయ్య, వై.కానాపురం నాయకులు, కార్యకర్తలు ఆవిష్కరించారు. డాక్టర్ ఆదిమూలపు సతీష్ గూడూరు మండలంలోని చనుగొండ్ల గ్రామంలో ప్యటించారు. అంబేద్కర్ విగ్రహానినికి , వాల్మీకి మహర్షి విగ్రహాలకు పూలమాల వేసి నివాళి అర్పించారు. చనుగొండ్ల గ్రామంలో గ్రామపంచాయతీ దగ్గర వైఎస్.జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు అనంతపురంలో నిర్వహించే 'సిద్ధం' బహిరంగ సభను గురించి వివరించి కోడుమూరు నియోజవర్గం నుంచి సుమారు పదివేల మందితో హాజరయ్యే విధంగా నియోజకవర్గంలో ఉన్న నాయకులు, కార్యకర్తలు ప్రతి ఒక్కరు కృషి చేయాలని సూచించారు. వైసిపి విజయానికి అందరూ సహకరించాలని చనుగొండ్ల నాయకులను, కార్యకర్తలను, గ్రామ ప్రజలను అభ్యర్థించాడు. స్థానిక నాయకులు ,కార్యకర్తలు పాల్గొన్నారు.



ఎపిడబ్ల్యుజెఎఫ్ డైరీని ఆవిష్కరిస్తున్న డాక్టర్ చంద్రశేఖర్, వెంకటాద్రి, విజయర్ధన్‌రెడ్డి

ఎపిడబ్ల్యుజెఎఫ్ డైరీ ఆవిష్కరణ

ప్రజాశక్తి - కర్నూలు జిల్లా పరిషత్

కర్నూలు ఏ-క్యాంప్ లోనిహార్ట్ ఫౌండేషన్ భవనంలో ఎపిడబ్ల్యుజెఎఫ్ 2024 డైరీని జిల్లా నాయకులు బసప్ప అధ్యక్షతన ప్రముఖ గుండె వ్యాధి నిపుణులు, కర్నూలు హార్ట్ ఫౌండేషన్ అధ్యక్షులు డాక్టర్ చంద్రశేఖర్, ఎసిబి డిఎస్‌పి వెంకటాద్రి, గీతాంజలి నర్సింగ్ కళాశాల అధినేత పెరుగు విజయ వర్ధన్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డాక్టర్ చంద్ర శేఖర్ మాట్లాడుతూ సమాజ బాగులో మీడియా పాత్ర కీలకమన్నారు. జర్నలిస్టులకు తన వంతుగా ఉచిత వైద్య సేవలు అందిస్తున్నామన్నారు. జర్నలిస్టులకు ఉచిత గుండె వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తామన్నారు. పెరుగు విజయవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ కష్ట నష్టాలలో ఉండే ప్రజలకు అండగా ఉండే జర్నలిస్టులకు తనవంతు సహాయ సహకారాలు అందిస్తామన్నారు. రాష్ట్ర కార్యదర్శి మద్దిలేటి, రాష్ట్ర నాయకులు గోరంట్లప్ప, ఫోటో గ్రాఫర్ అసోసియేషన్ గౌరవాధ్యక్షులు డి.హుస్సేన్, నంద్యాల , కర్నూలు జిల్లాల కన్వీనర్లు, జి.మద్దయ్య యాదవ్, కె.నాగేంద్ర, నగర అధ్యక్షుడు శివకుమార్ మాట్లాడారు. నగరంలోని జర్నలిస్టులు పాల్గొన్నారు.

హైవే రోడ్డు కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవాలి

కలెక్టరేట్ ఎదుట పిపిఎస్‌ఎస్ ధర్నా

ప్రజాశక్తి-కర్నూలు కలెక్టరేట్



కలెక్టరేట్ ఎదుట ధర్నానుద్దేశించి మాట్లాడుతున్న ఆనంద్‌బాబు

భద్రత చర్యలు తీసుకోకుండా రాత్రిళ్ళు కొండను తవ్విస్తూ డ్రైవర్ మరణానికి కారణమైన హైవే రోడ్డు కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవాలని పట్టణ పౌర సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకులు ఇ. పుల్లారెడ్డి డిమాండ్ చేశారు. మృతుడు హిటాచి డ్రైవర్ ధర్మేంద్ర (26)మృతదేహాన్ని చూడడానికి ప్రభుత్వ హాస్పిటల్ మార్చురీకి కాంట్రాక్టర్, ఇంజనీరు రాలేదన్నారు. డ్రైవర్ అనుచరులను ఆయా సంఘాలనాయకులను కలవకుండా నిర్బంధించడం దుర్మార్గమని పేర్కొన్నారు. భద్రతా చర్యలు తీసుకోకుండా రాత్రిపూట 30 అడుగులకు పైగా ఉండే కొండలను తవ్విస్తూ డ్రైవర్ ధర్మేంద్ర మతికి కారణమైన హైవేరోడ్డు కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకొని డ్రైవర్ కుటుంబాన్ని ఆదుకోవాలని కోరుతూ పట్టణ పౌర సంక్షేమ సంఘం సేఫ్టీ డ్రైవర్స్ అసోసియేషన్ కలెక్టరేట్ ఎదుట శనివారం ధర్నా నిర్వహించాయి. ధర్నా కార్యక్రమానికి ఎ. వెంకటేశ్వర్లు అధ్యక్షత వహించారు. పట్టణ పౌర సంక్షేమ సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు ఇరిగినేని పుల్లారెడ్డి, ఎస్‌ఆర్.గౌడు, సేఫ్టీ డ్రైవర్స్ అసోసియేషన్ సౌత్ ఇండియా అధ్యక్షులు అన్వర్ బాష, జిల్లా ఉపాధ్యక్షుడు జాహిర్ హబాద్, కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి ఎండి.ఆనంద్ బాబు మాట్లాడుతూ 30 అడుగులకు పైగా ఉండే కొండను పైనుంచి తవ్వకుండా కింది నుంచి రాత్రి సమయాల్లో ఎలాంటి భద్రతా చర్యలు తీసుకోకుండా తవ్విస్తూ ధర్మేంద్ర మృతికి కారణమైన కాంట్రాక్టర్‌ను శిక్షించాలన్నారు. ప్రభుత్వ హాస్పటల్ మార్చురి గదిలో ఉన్న డ్రైవర్ మృతదేహాన్ని కాంట్రాక్టర్, సంబంధిత ఇంజనీరు చూసేందుకు మధ్యాహ్నం ఒంటిగంట వరకు రాలేదన్నారు, ఎం.ఆందోళన చేసేందుకు సిద్ధమైన వివిధ సంఘాలనాయకులతో కలవకుండా మృతుడి సహచరులను మధ్యాహ్నం వరకు పోలీస్ స్టేషన్లో నిర్బంధించారన్నారు. డ్రైవర్ పై ఇద్దరు చెల్లెలు, తల్లి తండ్రి ఆధారపడి ఉన్నారని, వారి కుటుంబానికి రూ.కోటి రూపాయలు నష్టపరిహారం ఇచ్చి కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు.

ప్రతిభ వెలికి తీసేందుకే ఆడదాం ఆంధ్ర

ప్రజాశక్తి-కర్నూలు క్రైమ్ : క్రీడాకారుల లోని ప్రతిభను వెలికి తీసేందుకే ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తోందని కర్నూలు ఎమ్మెల్యే ఎంఎ హఫీజ్ ఖాన్, జిల్లా పరిషత్ ఛైర్మన్ పాపిరెడ్డి అన్నారు. శనివారం ఇండోర్ స్టేడియంలో ఆడదాం ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా వివిధ ఆటల పోటీల్లో ఇవజేతలకు బహుమతులను అందజేశారు. యువత క్రీడల్లో మరింత రాణించాలని జాతీయ అంతర్జాతీయ స్థాయిల్లో తమ ప్రతిభను చాటేలా ఎదగాలని కోరారు. జిల్లా స్పోర్ట్స్ అథారిటీ అధికారులు, పలువురు క్రీడాకారులు పాల్గొన్నారు.



బహుమతులు ప్రదానం చేస్తున్న హఫీజ్‌ఖాన్ , పాపిరెడ్డి

నాలుగవ వార్డులో అంగన్వాడి కేంద్రంలో నిర్మించిన నూతన కిచెన్ గదిని స్థానిక వార్డు కార్పొరేటర్ ఆర్షియా ఫర్హిన్, స్థానిక వార్డు నాయకులు రియాజ్ బాబా తో కలిసి ప్రారంభించారు..

కాటసాని కబ్జాలు, అరాచకాల నిరూపణకు సిద్ధం

గౌరు దంపతుల ప్రతి సవాల్

ప్రజాశక్తి-కర్నూలు హాస్పిటల్



మాట్లాడుతున్న గౌరువెంకటరెడ్డి

వైసిపి పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ గౌరు దంపతులు భూ కబ్జాలపై నిరధార ఆరోపణలు చేస్తున్నారని, అధికారులతో కలిసి వస్తానని, నా పేరు కానీ, నా అనుచరుల పేరుపై కాని ఆక్రమణలు చేసినట్లు నిరూపిస్తే నా ఆస్థులు ఇవ్వడానికి సిద్ధం అని సవాల్ విసిరారు. ఈ నేపథ్యంలో శనివారం గౌరు చరిత వెంకట రెడ్డి దంపతులు నిరూపిస్తామని ప్రతిసవాల్ విసిరారు. మాధవి నగర్‌లోని వారి స్వగహంలో మీడియా సమావేశం నిర్వహించి ఆధారాలు, బాధితులతో మీరు చేసిన కబ్జాలపైన చర్చకు సిద్ధం అని ప్రతి సవాల్ విసిరారు. పాణ్యం నియోజకవర్గం దూపాడులో 139 సర్వే లో, లక్ష్మీపురం 789సర్వేలో హరినాథ్ రెడ్డి ఎన్నారై ప్లాట్‌ను కబ్జా చేశారని, ఓర్వకల్ మండలం, వక్ఫ్ బోర్డు భూమి... ఇలా చాలా ఉన్నాయన్నారు. ఇవి కొన్ని మాత్రమే...ఈ కొన్ని వాటికి మొదటగా చర్చకు వచ్చి బాధితులకు కబ్జా చేసిన భూమిని వారికీ రాసిచ్చి న్యాయం చేయాలన్నారు. కాటసాని రాంభూపాల్ రెడ్డి ఛాలెంజ్‌ని స్వీకరిస్తున్నట్లు చెప్పారు. గౌరు చరిత రెడ్డి మాట్లాడుతూ 6 సార్లు ఎమ్మెల్యే అంటూ చెప్పుకుంటున్న కాటసాని ఏం చేశారో చెప్పాలన్నారు. గోరుకల్లు రిజర్వాయర్‌ను రూ.115 కోట్లతో టిడిపి అభివృద్ధి చేసిందన్నారు. ప్రస్తుతం ఎమ్మెల్యే రూ.90 కోట్లతో ప్రతిపాదనలు పంపామని చెప్పడం హాస్యాస్పదం అన్నారు. మీ హయాంలో ఏం జరిగిందో చెప్పండి. గొప్పలు చెప్పుకోవడం కాదని అన్నారు. ఇళ్ల పట్టాలు ఇస్తాం...ఎన్నికల్లో మళ్లీ వైసిపికి ఓటు వేయండి అనేది కొత్త నాటకమని ఆరోపించారు. పందిపాడులో 15 రోజులకోసారి తాగునీరు వస్తున్నాయని, గతంలో మీరు ఇచ్చిన హామీలు ఏమయ్యాయన్నారు. రోజు విడచి రోజు నీరు విడుదల చేస్తామన్నారు. నేటికీ సమస్యను పరిష్కరించలేకపోయారన్నారు. కాటసాని కబ్జాలపై, బాధితులతో కలిసి ఏ సమయంలోనైనా చర్చకు సిద్ధమన్నారు. నంద్యాల జిల్లా అధ్యక్షులు మల్లెల రాజశేఖర్, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

గవర్నర్ ను కలిసిన విసి

ప్రజాశక్తి-కర్నూలు కలెక్టరేట్



రాయలసీమ వర్సిటీ వైస్ ఛాన్సలర్‌గా బాధ్యతలు చేపట్టిన సుధీర్ ప్రేమ్ కుమార్ శనివారం రాష్ట్రగవర్నర్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ాయలసీమ వర్సిటీ అభివృద్ధికి అన్నివిధాల తోడ్పాటునందించాలని విసి గవర్నర్‌ను కోరారు.

క్రమశిక్షణతో విద్యను అభ్యసించాలి

ఇన్‌చార్జి డిఇఒ సామ్యూల్ పాల్


ప్రజాశక్తి- కర్నూలు కలెక్టరేట్



విద్యార్థులు క్రమశిక్షణతో విద్యను అభ్యసించాలని జిల్లా ఇన్చార్జి విద్యాశాఖ అధికారి సామ్యూల్ పాల్ పేర్కొన్నారు. శనివారం జోహరాపురంలోని సెయింట్ ఆన్స్ పాఠశాల వార్షికోత్సవ వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఇన్‌చార్జి డిఇఒ పాల్గొని మాట్లాడారు. విద్యార్థులకు నైతిక విలువలతో కూడిన విద్యను అందించాలని ఉపాధ్యాయులను కోరారు. మార్కుల కోసమే విద్యను అభ్యసించకుండా జ్ఞానం పెంపొందించుకోవాలని కోరారు. కొత్త కొత్త అంశాలపై తెలుసుకొని వాటిని అధ్యయనం చేయాలని విద్యార్థులను కోరారు. అనంతరం ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులను ఆయన ప్రదానం చేశారు.

ఒపిఎస్ అమలు చేసే పార్టీకే ఓటు

ప్రజాశక్తి- సి బెళగల్



పాత పెన్షన్ విధానం (ఒపిఎస్) అమలు చేసే పార్టీలకే ఓటు వేస్తామని యుటిఎఫ్ మండల నాయకులు శనివారం పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఓపిఎస్ గోడ పత్రికలను విడుదల చేసి మీడియాతో మాట్లాడారు.సిపిఎస్ రద్దు చేస్తామని ముఖ్యమంత్రి జగన్ ఇచ్చిన హామీ మరచిపోయారని దీంతో ఉద్యోగులకు తీరని నష్టం చేశారన్నారు. ఎవరైతే ఒపిఎస్ పద్ధతిని అమలు చేస్తామని హామీనిస్తారో వారికే ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఓటు వేయాలని కోరారు.


పొదుపు మహిళలతో ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి

స్వయం ఉపాధి వైపు మొగ్గు చూపాలి

- ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి

ప్రజాశక్తి - ఆదోని

కుటుంబాలు అభివృద్ధి చెందాలంటే మహిళలతోనే సాధ్యమని, స్వయం ఉపాధి వైపు మొగ్గు చూపి ఆర్థికంగా బలోపేతం కావాలని ఎమ్మెల్యే వై.సాయిప్రసాద్ రెడ్డి తెలిపారు. మెప్మా ఆధ్వర్యంలో మంజూరైన ప్రగతి యూనిట్ కేంద్రాలను ఆదోనిలో ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఒక్కొక్కరికి రూ.2 లక్షలు రుణం మంజూరైందని తెలిపారు. రుణం అర్థ రూపాయి వడ్డీతో తిరిగి 24 నెలల్లో పూర్తి చేయాలని చెప్పారు. ఆదోని పురపాలక సంఘంలో రెండు యూనిట్లు కంప్యూటర్, ఎంబ్రాయిడరీ కేంద్రాలు ఏర్పాటు చేశారన్నారు. ఒకటి శిల్పా ఎస్టేట్ పక్కన, రెండోది లేబర్ కాలనీలో ఏర్పాటు చేశారని తెలిపారు. మహిళా అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నో సంక్షేమ పథకాలు, ఉపాధికి సంబంధించిన పథకాలు ఎన్నో అమలు చేస్తున్నారని చెప్పారు. మహిళలు ఆర్థిక బలోపేతానికి ప్రాధాన్యత ఇవ్వడం హర్షించదగ్గ విషయమన్నారు. మరోసారి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసుకునే బాధ్యత మహిళలపై ఉందన్నారు. మున్సిపల్ చైర్మన్ బోయ శాంత, మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ అనుపమ, వైసిపి వార్డు ఇన్‌ఛార్జి మధుబాబు, గణేష్, మెప్మా అధికారి సమీనా బేగం, మెప్మా రిసోర్స్ పర్సన్స్ లీలావతి, సుశీల, మాధవి, సుజాత, రమాదేవి, వైసిపి సీనియర్ నాయకులు చంద్రకాంతరెడ్డి, రామలింగేశ్వర్ యాదవ్, కామాక్షి తిమ్మప్ప, గోల్డ్ రమేష్, నాగరాజు ఉన్నారు.

పేదల ఆశాజ్యోతి.. జగన్మోహన్ రెడ్డి

- జడ్‌పిటిసి లింగప్ప

ప్రజాశక్తి - హాలహర్వి


లబ్ధిదారులకు చెక్కును అందజేస్తున్న జడ్‌పిటిసి

మహిళల సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేదల ఆశాజ్యోతి అని జడ్‌పిటిసి లింగప్ప తెలిపారు. శనివారం స్త్రీ శక్తి భవనంలో ఎపిఎం శివయ్య అధ్యక్షతన వైఎస్ఆర్ ఆసరా నాలుగో విడత చెక్కు పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మహిళలు అభివృద్ధి చెంది కుటుంబాలకు ఆసరాగా నిలవాలని ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి కృషి చేస్తున్నారని తెలిపారు. వైఎస్ఆర్ ఆసరా నాలుగో విడత కింద మండలంలోని 419 పొదుపు సంఘాలకు రూ.2.70 కోట్లు మంజూరయ్యాయని చెప్పారు. వీటి ద్వారా జీవనోపాధి కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. ఏరియా కోఆర్డినేటర్ నవీన్, ఎంపిడిఒ ఆంథోని, మండల సమైక్య అధ్యక్షులు వెంకటలక్ష్మి, కోశాధికారి పుష్పలత, సిసిలు వెంకటరత్నం, గోవిందప్ప, మౌలాసాబ్, అకౌంటెంట్ నరసింహులు పాల్గొన్నారు.

హంతకులను కఠినంగా శిక్షించాలి

- డిప్యూటీ తహశీల్దార్ రఘువీరా

ప్రజాశక్తి - నందవరం

విశాఖపట్నంలో తహశీల్దార్‌ను కిరాతంగా చంపిన హంతకులను కఠినంగా శిక్షించాలని డిప్యూటీ తహశీల్దార్ రఘువీరా కోరారు. శనివారం తహశీల్దార్ కార్యాలయం ముందు ఎపి రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అధికారులపై దాడులు చేసి భయపెడితే ప్రజలకు సేవ చేసేందుకు ఏ అధికారీ ముందుకు రారని, ప్రజలు గమనించాలని తెలిపారు. అధికారులు తప్పులు చేస్తే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయాలని, ఇలా దాడులు చేసి చంపడం సరైన పద్ధతి కాదని చెప్పారు. భవిష్యత్తుల్లో ఇలాంటివి పునరావృతం కాకుండా కఠిన చట్టాలు తీసుకురావాలని కోరారు. ఆర్ఐ జర్మియా పాల్గొన్నారు. **మంత్రాలయం** తహశీల్దార్ కార్యాలయంలో నల్లబ్యాడ్జీలు ధరించి తహశీల్దార్ కార్యాలయ సిబ్బంది నిరసన చేపట్టారు. డిప్యూటీ తహశీల్దార్లు సరస్వతి, రాఘవేంద్ర మాట్లాడుతూ... రాష్ట్రంలో తహశీల్దార్లకే భద్రత లేకపోవడం ఆందోళన కలిగిస్తోందని తెలిపారు. సీనియర్ అసిస్టెంట్ నూర్ మహ్మద్, మండల సర్వేయర్ అబ్దుల్ వాహీద్ పాల్గొన్నారు.


నందవరంలో నల్లబ్యాడ్జీ ధరించి నిరసన తెలుపుతున్న రెవెన్యూ అధికారులు

ఒపిఎస్‌ను పునరుద్ధరించే పార్టీకే ఓటు

- యుటిఎఫ్ జిల్లా సహాధ్యక్షులు జీవిత, జిల్లా కార్యదర్శి గాదిలింగప్ప

ప్రజాశక్తి - ఆదోని

ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఒపిఎస్‌ను పునరుద్ధరించే పార్టీకే రానున్న ఎన్నికల్లో ఓటు వేయాలని యుటిఎఫ్ జిల్లా సహాధ్యక్షులు జీవిత, జిల్లా కార్యదర్శి గాదిలింగప్ప తెలిపారు. శనివారం యుటిఎఫ్ ప్రాంతీయ కార్యాలయంలో 'ఓట్ ఫర్ ఒపిఎస్' గోడపత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. అన్ని రాజకీయ పార్టీలూ మేనిఫెస్టోలో ఒపిఎస్ అంశాన్ని చేర్చి గెలిచిన తర్వాత ఒపిఎస్ ఫైల్‌పై మొదటి సంతకం చేస్తామని ప్రకటించాలని డిమాండ్ చేశారు. పింఛను భిక్ష కాదని, హక్కు అని తెలిపారు. ఉద్యోగులకు పింఛను అనేక పోరాటాల ఫలితంగా సాధించుకుందని చెప్పారు. యుటిఎఫ్ జిల్లా ఆడిట్ కమిటీ కన్వీనర్ శ్రీనివాసులు, జిల్లా ఆడిట్ కమిటీ సభ్యులు మల్లికార్జున, సీనియర్ నాయకులు పాపయ్య, పెద్దయ్య, సునీల్ రాజ్‌కుమార్, మల్లయ్య, నరసయ్య గౌడ్, రంగన్న, సుధాకర్, రాముడు, లింగన్న, విష్ణువర్ధన్ రెడ్డి, నాగేష్, రంగన్న పాల్గొన్నారు. **ఎమ్మిగనూరు** ప్రభుత్వ ఉన్నతపాఠశాల మైదానంలో యుటిఎఫ్ ఎమ్మిగనూరు రూరల్, అర్బన్ శాఖల ఆధ్వర్యంలో గోడపత్రికను ఆవిష్కరించారు. యుటిఎఫ్ నాయకులు ఎన్.నాగమణి, జె.ఎల్లప్ప, ఎస్.దావీదు, రూరల్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు అబ్దుల్ లతీఫ్, ఎం.రాజు, పట్టణ శాఖ అధ్యక్షులు అల్లాబకాష్, నాయకులు ఎం.సుధాకర్, భీమేష్, ఎస్.సుధాకర్, హనీఫ్, వెంకటేష్, కేశన్న, లవకుమార్, రామ్మోహన్, సంపత్ కుమార్, విజయ్ కుమార్, బిజి.మాదన్న, వీరేష్, సంజీవకుమార్, విరుపాక్షి, రాసయ్య, రామకృష్ణరాజు పాల్గొన్నారు.


ఎమ్మిగనూరులో గోడపత్రికను ఆవిష్కరిస్తున్న ఉపాధ్యాయులు



ఆదోనిలో గోడపత్రికను ఆవిష్కరిస్తున్న నాయకులు

విద్యార్థులకు ట్యాబ్‌ల పంపిణీ

ప్రజాశక్తి-ఆదోనిరూరల్

మండలంలోని మండగిరి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో జగనన్న విద్యా కానుకలో భాగంగా ఎంఇఒ-2 శ్రీనివాసులు ఆధ్వర్యంలో శనివారం ట్యాబ్‌లు పంపిణీ చేశారు. మండగిరి మాజీ సర్పంచి శేషిరెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు మల్లికార్జున మాట్లాడారు. ట్యాబ్‌లను విద్యార్థులు చక్కగా ఉపయోగించుకుని మరింత జ్ఞానం సంపాదించుకోవాలని తెలిపారు.



టిడిపితోనే ముస్లింల అభివృద్ధి

- టిడిపి మాజీ ఇన్‌ఛార్జీ గుడిసె ఆది కృష్ణమ్మ

ప్రజాశక్తి - ఆదోని

ముస్లిం, మైనార్టీల అభివృద్ధి టిడిపితోనే సాధ్యమని, చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయడమే లక్ష్యంగా పని చేయాలని టిడిపి మాజీ ఇన్‌ఛార్జీ గుడిసె ఆది కృష్ణమ్మ తెలిపారు. శనివారం ఆదోని ముస్లిం, మైనార్టీ ఫ్రెండ్స్ అసోసియేషన్ సభ్యులు గుడిసె ఆది కృష్ణమ్మను కలిసి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో సమిష్టిగా పని చేసి ఆదోనిలో టిడిపి జెండా ఎగిరేలా కృషి చేయాలని కోరారు. అనంతరం పట్టణానికి చెందిన మైనార్టీ ఫ్రెండ్స్ అసోసియేషన్ సభ్యులు జావిద్, ఎస్.షాబుద్దీన్, ఖలీల్, నరసింహులు, మహబూబ్ మాట్లాడారు. గుడిసె ఆది కృష్ణమ్మకు రాబోయే 2024 ఎన్నికల్లో తమ అసోసియేషన్ అండగా నిలుస్తుందని తెలిపారు. బార్పేట్, హవన్నపేట్, ఖాజీపుర, గోకర్ జెండా, కౌడల్ పేట్‌లో అసోసియేషన్ సభ్యులు ఉన్నారని చెప్పారు. టిడిపి బీసీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు వడ్డెమాన్ గోపాల్, మురళీ, ముస్లిం, మైనార్టీ నాయకులు సాధిక్ వలీ, సైనుల్లా, అల్తాఫ్, సిరాజ్, జిలాన్, వీరేష్, బాలాజీ ఉన్నారు.


గుడిసె ఆది కృష్ణమ్మను కలిసిన మైనార్టీ యువకులు

సార్వత్రిక ఎన్నికలకు మేము సిద్ధం

- వైసిపి నియోజకవర్గ సమావేశంలో విరుపాక్షి

ప్రజాశక్తి-ఆలూరు

రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలకు తాము సిద్ధమని మాజీ మంత్రి, రీజినల్ కోఆర్డినేటర్ రాం సుబ్బారెడ్డి తెలిపారు. శనివారం ఆలూరులోని ఉమా కల్యాణ మండపంలో ఆలూరు నియోజకవర్గ సమావేశం నిర్వహించారు. వైసిపి ఆలూరు ఇన్‌ఛార్జీ, అసెంబ్లీ అభ్యర్థి బి.విరుపాక్షి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి రీజినల్ కోఆర్డినేటర్ రాంసుబ్బారెడ్డి, వైసిపి జిల్లా అధ్యక్షులు, మేయర్ బివై.రామయ్య ముఖ్యఅతిథులుగా హాజరై మాట్లాడారు. రాష్ట్రంలో మళ్లీ జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. టిడిపి, కాంగ్రెస్ ఎన్ని కుట్రలూ, కుతంత్రాలూ పన్నినా జగనన్న పేద, బడుగు, బలహీన వర్గాలకు అందించిన సంక్షేమ పథకాలు గెలిపిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. పార్టీకి కార్యకర్తలే పునాదులన్నారు. ఈనెల 10న అనంతపురంలో జరిగే 'జగనన్న కోసం మేము సిద్ధం'కు నియోజకవర్గంలోని జడ్‌పిటిసిలు, ఎంపిపిలు, ఎంపిటిసిలు, సర్పంచులు, మండల కన్వీనర్లు, సచివాలయ కన్వీనర్లు, వాలంటీర్లు తప్పకుండా హాజరుకావాలని కోరారు. అనంతరం ఆలూరు ఇన్‌ఛార్జీ బి.విరుపాక్షి మాట్లాడారు. సామాన్య కుటుంబం నుంచి వచ్చిన తాను వైఎస్ఆర్‌పై ఉన్న అభిమానంతో వైసిపిలో కార్యకర్తగా ఉంటూ జడ్‌పిటిసిగా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు తెలిపారు. జగనన్న తనను గుర్తించి వైసిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జీగా, అసెంబ్లీ అభ్యర్థిగా నియమించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఎవరికి ఏ అవసరమొచ్చినా సేవకునిగా పని చేసేందుకు అందుబాటులో ఉంటామన్నారు. వచ్చే ఎన్నికల్లో ఆలూరు నియోజకవర్గంలో భారీ మెజార్టీతో వైసిపి జెండా ఎగురవేసి జగనన్నకు బహుమతిగా ఇద్దామని తెలిపారు. అనంతరం 'సిద్ధం' గోడపత్రికలను ఆవిష్కరించారు. జెసిఎస్ జిల్లా కన్వీనర్ తెర్నేకల్ సురేందర్ రెడ్డి, వైసిపి మహిళా విభాగం జిల్లా అధ్యక్షులు కప్పట్రాళ్ల బొజ్జమ్మ, మాజీ ఎంపిపి రామచంద్ర నాయుడు మాట్లాడారు. జడ్‌పిటిసిలు లక్ష్మీ దేవి, దొరబాబు, ఎంపిపిలు హేమలత, ఇషా, లుముంబ, రామంజినేయులు, నెట్టికంటమ్మ, మండల కన్వీనర్లు మారయ్య, కప్పట్రాళ్ల మల్లికార్జున, చిన్న ఈరన్న, షఫీవుల్లా, పెద్దయ్య పాల్గొన్నారు.



'సిద్ధం' గోడపత్రికను విడుదల చేస్తున్న వైసిపి నాయకులు

ఇంటర్ పరీక్ష వాయిదా అసమంజసం

- ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు శ్రీనివాసులు

ప్రజాశక్తి - ఆదోని

ఎలాంటి కారణమూ తెలుపకుండా ఇంటర్ పరీక్షను వాయిదా వేయడం అసమంజసమని ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు శ్రీనివాసులు తెలిపారు. శనివారం ఆయన ఆదోనిలో విలేకరులతో మాట్లాడారు. ముఖ్యమంత్రి సభ కోసమే పరీక్షను వాయిదా వేశారని అభిప్రాయం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎక్కడ సభ జరిగితే ఆ ప్రాంతంలో షాపులు మూయించడం, విద్యాసంస్థలకు సెలవులు ఇవ్వడం ఆనవాయితీగా మారిందన్నారు. దెందులూరు ఎన్నికల సభ నేపథ్యంలో ప్రజలను తరలించేందుకు బస్సుల వినియోగానికి ఇంటర్ పర్యావరణ విద్య పరీక్షను వాయిదా వేయడం ఏమిటని ప్రశ్నించారు. స్వయం ప్రతిపత్తి కలిగిన ఇంటర్ శాఖను వైసిపి రాజకీయ కేంద్రంగా తయారు చేస్తున్నారని మండిపడ్డారు. ఇదే పద్ధతి కొనసాగితే కమిషనర్ కూడా అనర్హునిగా చూడాల్సి వస్తుందన్నారు. లక్షలాది మంది విద్యార్థుల జీవితాలతో ఆటలాడడం సిగ్గుమాలిన చర్య అని విమర్శించారు.

నేడు తెర్నేకల్‌లో రాష్ట్రస్థాయి బండలాగుడు పోటీలు

- మాజీ సర్పంచి రాజన్న

ప్రజాశక్తి - దేవనకొండ

మండలంలోని తెర్నేకల్ గ్రామంలో శ్రీసయ్యద్ హుస్సేన్ సాహెబ్ తాత ఉరుసు ఉత్సవాల సందర్భంగా ఆదివారం రాష్ట్రస్థాయి బండలాగుడు పోటీలు నిర్వహిస్తున్నట్లు మాజీ సర్పంచి రాజన్న, దర్గా పూజారులు తెలిపారు. శనివారం వారు మాట్లాడారు. బండలాగుడు పోటీల్లో గెలుపొందిన వృషభాల యజమానులకు మొదటి బహుమతి కింద రూ.50 వేలు వైసిపి ఆలూరు నియోజకవర్గ ఇన్‌ఛార్జీ విరూపాక్షి, రెండో బహుమతి రూ.40 వేలు హుస్సేన్ సాహెబ్ తాత భక్తులు, మూడో బహుమతి రూ.30 వేలు దర్గా పూజారులు, నాలుగో బహుమతి రూ.20 వేలు మాజీ సర్పంచి రాజన్న, ఐదో బహుమతి రూ.10 వేలు సుధాకర్ బాబు అందజేయనున్నట్లు తెలిపారు. రాష్ట్రస్థాయి బండలాగుడు పోటీలను ప్రారంభించేందుకు వైసిపి ఆలూరు ఇన్‌ఛార్జీ విరుపాక్షి ముఖ్య అతిథిగా హాజరవుతున్నట్లు చెప్పారు.

5న తలనీలాలు, టెంకాయల వేలం పాటలు

ప్రజాశక్తి- దేవనకొండ

మండలంలోని కప్పట్రాళ్ల రిజర్వ్ ఫారెస్ట్‌లో కొలువైన శ్రీకౌలుట్ల చెన్నకేశవ స్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈనెల 5న ఆలయ ప్రాంగణంలో తలనీలాలు, టెంకాయల వేలం పాటలు నిర్వహిస్తున్నట్లు ఆలయ కార్య నిర్వహణ అధికారి చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. శనివారం ఆయన మాట్లాడారు. వేలంపాటలో పాల్గొనే పాటదారులు తలనీలాలకు రూ.50 వేలు, టెంకాయల వేలంపాటకు రూ.10 వేలు ధరావతు చెల్లించాలని తెలిపారు. వేలంపాట దక్కించుకున్న పాటదారులకు సంవత్సర కాలం పాటు తలనీలాలు, టెంకాయల విక్రయానికి కాల పరిమితి ఉంటుందని చెప్పారు.

మట్టి ఖర్చులకు ఆర్థిక సాయం

ప్రజాశక్తి-ఆదోనిరూరల్

మండలంలోని పెద్దతుంబలం గ్రామంలో బుడగ జంగాల కాలనీకి చెందిన బాదిగ రాముడు (53) బ్రెయిన్ స్ట్రోక్‌తో మృతి చెందారు. శనివారం ఎమ్మెల్యే వై.సాయిప్రసాద్ రెడ్డి సహకారంతో కాంట్రాక్టు బసవరాజు, బొజ్జ ఈరన్న, రామదాసు, విభూతి కుమార్, మోతి బంగారప్ప మట్టి ఖర్చులకు ఆర్థిక సహాయం అందజేశారు.


మాట్లాడుతున్న మహేంద్ర నాయుడు

కాంగ్రెస్‌తోనే అభివృద్ధి

- కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు మహేంద్ర నాయుడు

ప్రజాశక్తి- దేవనకొండ

ఆలూరు నియోజవర్గంలో వైసిపి, టిడిపిలు అధికారం కోసం, అరాచకాలు, దోచుకోవడాలు చేశాయే తప్ప గ్రామాల్లో అభివృద్ధి చేయలేదని, కాంగ్రెస్‌తోనే అభివృద్ధి సాధ్యమని కాంగ్రెస్ జిల్లా కమిటీ ఉపాధ్యక్షులు మహేంద్ర నాయుడు తెలిపారు. శనివారం మండలంలోని నెల్లిబండ, బండగట్టు, కరివేముల, ఐరన్ బండ, లక్కందిన్నె, కూకటికొండ, వెలమకూరు తదితర గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో మహిళలు, రైతులతో కలిసి మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలపాలని కోరారు. వైసిపి, టిడిపిల మోసపూరిత హామీలకు మరోసారి మోసపోవద్దని తెలిపారు. కాంగ్రెస్ మండల కార్యదర్శి పరమేష్, నాయకులు మధు, రమేష్, జావీద్, హుస్సేన్, రవి, బాష, కృష్ణ, నరసింహులు, ప్రతాప్, కిరణ్ పాల్గొన్నారు.

వ్యవసాయ బోర్లకు విద్యుత్ మీటర్లు తగదు

- సిపిఐ నాయకులపై కేసులు ఎత్తేయాలి
- టిడిపి మండల అధ్యక్షులు మల్లికార్జున

ప్రజాశక్తి - ఎమ్మిగనూరు రూరల్

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి దాసోహమై రైతుల వ్యవసాయ బోర్లకు విద్యుత్ మీటర్లు బిగించడం తగదని టిడిపి మండల అధ్యక్షులు డాక్టర్ పార్లపల్లి మల్లికార్జున తెలిపారు. శనివారం ఆయన మాట్లాడారు. ఎమ్మిగనూరులో వ్యవసాయ బోర్లకు ప్రభుత్వం బిగించిన విద్యుత్ మీటర్లను సిపిఐ, రైతు సంఘం నాయకులు తొలగించారని, ప్రభుత్వ ఆదేశాల మేరకు విద్యుత్ అధికారుల ఫిర్యాదుతో సిపిఐ నాయకులపై కేసులు పెట్టారని తెలిపారు. సిపిఐ నాయకులపై కేసులను ఎత్తేయాలని డిమాండ్ చేశారు. రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తామని హామీ ఇచ్చి మోసం చేశారని తెలిపారు. అక్రమ కేసులను ఎత్తేసి మీటర్లు బిగించే విధానాన్ని మానుకోవాలని డిమాండ్ చేశారు. లేకపోతే రైతుల ఆగ్రహానికి గురి కాక తప్పదని హెచ్చరించారు. వచ్చే ఎన్నికల్లో వైసిపిని ఇంటికి సాగనంపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు.

పారదర్శకంగా విధులు నిర్వహిస్తాం

- ఎంపిడిఒగా బాధ్యతలు చేపట్టిన నరేన్ సాహెబ్

ప్రజాశక్తి - చిప్పగిరి

ప్రభుత్వం ఏ పనులు అప్పజెప్పినా పారదర్శకంగా విధులు నిర్వర్తిస్తానని ఎంపిడిఒ నరేన్ సాహెబ్ తెలిపారు. శనివారం ఆయన మండల కార్యాలయంలో ఎంపిడిఒగా బాధ్యతలు చేపట్టారు. వైసిపి ఆలూరు ఇన్‌ఛార్జీ బి.విరుపాక్షి, ఎంపిపి జూటూరు హేమలత భర్త, వైసిపి మండల కన్వీనర్ జూటూరు మారయ్యను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మండల కార్యాలయ సిబ్బంది, పంచాయతీ కార్యదర్శుల సహకారంతో తన విధులను సమర్థవంతంగా నిర్వర్తిస్తానని తెలిపారు. త్వరలో సచివాలయ సిబ్బందిని సమావేశపరిచి సచివాలయంలో నిర్వర్తించే పనులను వేగవంతం చేసేందుకు కృషి చేస్తానన్నారు. ఇఒఆర్‌డి బాలన్న, పంచాయతీ కార్యదర్శులందరూ కలిసి ఎంపిడిఒను శాలువా, పుష్పగుచ్ఛంతో సన్మానించారు. పరిపాలన అధికారి శ్రీనివాసులు, సీనియర్ అసిస్టెంట్ శ్రీరాములు, జూనియర్ అసిస్టెంట్ ప్రకాష్ పాల్గొన్నారు.


విరుపాక్షికి, మారయ్యకు పుష్పగుచ్ఛం అందజేస్తున్న ఎంపిడిఒ

ఎంపిడిఒ లక్ష్మీ నారాయణ బాధ్యతల స్వీకరణ


ఆస్పరి

ఆస్పరి ఎంపిడిఒగా టి.లక్ష్మీ నారాయణ బాధ్యతలు చేపట్టారు. ఆస్పరిలో పని చేస్తున్న రాణెమ్మ అనంతపురం జిల్లాకు బదిలీపై వెళ్లారు. లక్ష్మీనారాయణ అనంతపురం జిల్లా యాడికి మండలం నుంచి బదిలీపై ఆస్పరికి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, జగనన్న ఇళ్ల లబ్ధిదారుల రిజిస్ట్రేషన్లు సక్రమంగా నిర్వహిస్తామన్నారు. మండలంలోని ఆయా గ్రామాల్లో ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. రాబోయే ఎన్నికల్లో ఎలాంటి సమస్యలూ తలెత్తకుండా పోలింగ్ కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చూస్తామని తెలిపారు.

ఎంపిడిఒ మునెప్ప బాధ్యతల స్వీకరణ


మంత్రాలయం

మంత్రాలయం ఎంపిడిఒగా జి.మునెప్ప బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన బదిలీల్లో భాగంగా అనంతపురం జిల్లా అమడగురు మండలం నుంచి మంత్రాలయం ఎంపిడిఒగా బదిలీ అయ్యారు. మంత్రాలయం ఎంపిడిఒగా విధులు నిర్వహిస్తున్న మణిమంజరి అనంతపురం జిల్లా తాడిమర్రి మండలానికి బదిలీపై వెళ్లారు. మంత్రాలయంలో బాధ్యతలు చేపట్టేందుకు వచ్చిన మునెప్పకు ఎంపిడిఒ కార్యాలయ సిబ్బంది స్వాగతం పలికారు.

ఎంపిడిఒ సోనీబాయి బాధ్యతల స్వీకరణ


గోనెగండ్ల

గోనెగండ్ల ఎంపిడిఒగా సోనీబాయి బాధ్యతలు చేపట్టారు. ఇక్కడ విధులు నిర్వహిస్తున్న ఎంపిడిఒ ప్రవీణ్ కుమార్ ఎన్నికల బదిలీపై అనంతపురం జిల్లాకు వెళ్లారు. ఆయన స్థానంలో అనంతపురం జిల్లా మడకశిర నుంచి సోనీ బాయి ఎంపిడిఒగా బాధ్యతలు చేపట్టారు. ఆమెకు ఇఒఆర్‌డి నగేష్, కార్యాలయ ఎఒ బాబు భాస్కర్, పంచాయతీ కార్యదర్శులు, సచివాలయ సిబ్బంది స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. పంచాయతీ కార్యదర్శులు, సచివాలయ సిబ్బంది సమయపాలన పాటించాలని తెలిపారు. ముఖ్యంగా పారిశుధ్య సమస్యలు లేకుండా చూడాలన్నారు. మండలంలోని వివిధ గ్రామాల్లో ప్రస్తుతం ఉన్న పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.

మెగా డీఎస్సీ కాదు.. దగా డీఎస్సీ...

- టిడిపి ఇన్‌ఛార్జీ మీనాక్షి నాయుడు

ప్రజాశక్తి- ఆదోని




ముఖ్యమంత్రి జగన్ రెడ్డి వదిలింది మెగా డీఎస్సీ కాదని, దగా డీఎస్సీ అని టిడిపి ఇన్‌ఛార్జీ మీనాక్షి నాయుడు విమర్శించారు. శనివారం ఆదోనిలోని టిడిపి కార్యాలయంలో ఆయన మాట్లాడారు. 50,892 ఖాళీలుంటే, 6,100 పోస్టులకే నోటిఫికేషన్ ఇవ్వడం నిరుద్యోగులను వంచించడమేనని విమర్శించారు. ఎన్నికలను దృష్టిలో పెట్టుకొనే డీఎస్సీ పేరుతో జగన్ రెడ్డి కొత్త డ్రామాకు తెర లేపారన్నారు. జనవరి 1న జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తానని నాలుగన్నరేళ్లు జగన్ చేసిందేమీ లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో 50,892 ఉపాధ్యాయ పోస్టుల ఖాళీలను గుర్తించిందని తెలిపారు. ఇప్పుడు జగన్ రెడ్డి కేవలం 6,100 ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారని చెప్పారు. నిరుద్యోగుల ఆశలపై నీళ్లు చల్లేలా మంత్రి బొత్స కల్లబొల్లి మాటలు చెబుతున్నారని మండిపడ్డారు. ఎన్నికల హామీల్లో భాగంగా ఏటా మెగా డీఎస్సీ, జాబ్ క్యాలెండర్, 2.32 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ఏమయ్యాయో జగన్‌రెడ్డి సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. దేశవ్యాప్తంగా 11 శాతం నిరుద్యోగం ఉంటే రాష్ట్రంలో 24 శాతం ఉందన్నారు. కల్తీ మద్యం అమ్మకాలతో మద్యాంధ్రప్రదేశ్‌గా, గంజాయి ఉత్పత్తిలో నెంబర్ వన్ రాష్ట్రాన్ని చేసి గంజాయాంధ్రప్రదేశ్‌గా మార్చిన ఘనత జగన్ రెడ్డికే దక్కుతుందన్నారు. ఉద్యోగాలు, ఉపాధి కల్పించలేని జగన్ రెడ్డి చేతగానితనంతో రాష్ట్రవ్యాప్తంగా 1745 మంది యువత బలవన్మరణాలకు పాల్పడ్డారని తెలిపారు. దేశంలో ఎక్కడ గంజాయి పట్టుబడినా దాని మూలాలు ఆంధ్రప్రదేశ్‌లోని ఉండడం జగన్ రెడ్డి అరాచక పాలనకు నిదర్శనమని విమర్శించారు. అధికార పార్టీ నాయకులతో పాటు అధికారులు కూడా గంజాయి రవాణాకు పాల్పడుతున్నారని తెలిపారు. 22 కిలోల గంజాయితో కాకినాడ ఎపిఎస్‌పి 3వ బెటాలియన్ హెడ్ కానిస్టేబుల్, మరో కానిస్టేబుల్ హైదరాబాద్ పోలీసులకు చిక్కారని చెప్పారు. రాష్ట్రంలో పోలీసులే గంజాయి స్మగ్లర్లుగా మారారని, ఇంతకన్న దౌర్భాగ్యం ఏం ఉంటుందని విమర్శించారు. టిడిపి పాలనలో పెట్టుబడుల్లో రాష్ట్రం ప్రథమ స్థానంలో ఉంటే నేడు గంజాయి రవాణాలో ప్రథమ స్థానంలో ఉందన్నారు. ముఖ్యమంత్రి సభ కోసం ఇంటర్మీడియట్ పరీక్షను వాయిదా వేసి విద్యార్థుల జీవితాలతో జగన్ రెడ్డి చెలగాటమాడుతున్నారని విమర్శించారు.

ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ మెంబర్స్‌కు ఘన సన్మానం

ప్రజాశక్తి-ఆదోనిరూరల్

పట్టణంలోని బీసీ కార్యాలయంలో ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ కమిటీ సభ్యులను దళిత సంఘాల ఆధ్వర్యంలో శనివారం ఘనంగా సన్మానించారు. ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ కమిటీ సభ్యులుగా టి.దేవదాసు, వై.రవికుమార్‌ను ఎన్నుకున్నందుకు వారు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా జై భీమ్ సాయిరామ్ మాట్లాడారు. ఆదోని డివిజన్‌లో ఎక్కువగా అస్పృశ్యత, అంటరానితనం ఉందని తెలిపారు. డివిజన్‌లో ఎస్సీ, ఎస్టీలపైనా, మహిళలపైనా దాడులు జరుగుతున్నాయని చెప్పారు. ఎంఆర్‌పిఎస్ టౌన్ ప్రెసిడెంట్ గుమ్మల బాలు స్వామి మాట్లాడుతూ... ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ మోనిటరింగ్ కమిటీ మెంబర్లను ఎన్నుకున్నందుకు అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. మాల మహానాడు డివిజన్ అధ్యక్షులు ఎల్లప్ప మాట్లాడుతూ... ఆదోని డివిజన్‌లో ప్రతి గ్రామానికీ ఒక అంబేద్కర్ భవనం, లేదా ఎస్సీ కమ్యూనిటీ హాలు నిర్మించాలని కోరారు. విజిలెన్స్ సభ్యులు వై.రవికుమార్ మాట్లాడుతూ... ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఎక్కడ అన్యాయం జరిగినా తమ దృష్టికి వచ్చిన వెంటనే అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ కమిటీ సభ్యులు టి.దేవదాస్ మాట్లాడుతూ... ఎస్సీ, ఎస్టీ, బీసీలను కూడా దృష్టిలో ఉంచుకొని ఏ సమస్యల పరిష్కార దిశగా అడుగులు వేస్తామని తెలిపారు. మాల మహానాడు టౌన్ ప్రెసిడెంట్ ఎం.బొబ్బిలి, వైఫై వీరేష్, కల్లుపోతుల రవి, మణికంఠ, వీరేష్, లక్ష్మన్న, కృష్ణ, లక్ష్మి కాంత్, రామ్ నాయుడు, రమేష్, స్టీవా, నాగరాజ్, నీలకంఠ, భీమలింగ పాల్గొన్నారు.


దేవిప్రసాద్ ఆధ్వర్యంలో సన్మానిస్తున్న నాయకులు

తహశీల్దార్ సేవలు మరువలేనివి

- సన్మానసభలో వక్తలు

ప్రజాశక్తి - ఎమ్మిగనూరు రూరల్

తహశీల్దార్ కె.ఆంజనేయులు సేవలు మరువలేనివని వక్తలు కొనియాడారు. ఆంజనేయులు అనంతపురం జిల్లాకు బదిలీ కావడంతో వైసిపి నాయకులు బసిరెడ్డి, నజీర్ అహ్మద్, యాపిల్ బీరప్ప, టీచర్ నాగన్న, విఆర్‌ఒలు, సర్వేయర్లు, కార్యాలయ సిబ్బంది శనివారం పూలమాల, శాలువా వేసి సన్మానించారు. ఈ సందర్భంగా సిపిఎం నాయకులు గోవిందు మాట్లాడారు. అతి తక్కువ కాలంలోనే మండలంలోని సమస్యల పరిష్కారానికి కృషి చేసి ప్రజల మన్ననలు పొందారని తెలిపారు. ఉద్యోగరీత్యా బదిలీ సహజమని, ఎక్కడ పని చేసినా ప్రజలకు సేవ చేసే అవకాశం ఉద్యోగులకు మాత్రమే ఉంటుందని చెప్పారు. ఎంపిపి గొల్ల కేశన్న, ఆయా గ్రామాల ప్రజలు, రైతులు పాల్గొన్నారు.


మాట్లాడుతున్న సిపిఎం నాయకులు గోవిందు

PUBLIC NOTICE

The Branch Manager, Central Bank of India, Adoni Branch hereby issued the Public Notice that B.CHITTI BABU, S/o.B. Virupakshappa, House No.6/925, Adoni purchased the House bearing Door No.5/291, 5/291/1, 5/291/2, 5/291/3 situate Kilchinpet, Adoni from legal representatives of G.Mahaboob Sab and Jahera Bee by a Regd. Sale Deed, dt.19.06.2017, Doc.No.4131/2017 and that he applied for loan in our Bank. If anybody has got any objection in the above may approach to Central Bank of India, Adoni within Seven days from the date of notice, otherwise deemed that no objection received from anybody, Bank will proceeded further.

Branch Manager,
Central Bank of India, Adoni.



గెలుపు గుర్రాల వేట

- ఊపందుకున్న రాజకీయం
- అభ్యర్థుల ప్రకటనలో ముందున్న వైసిపి
- ఆచి తూచి అడుగేస్తున్న టిడిపి

ప్రజాశక్తి-ప్రత్యేక ప్రతినిధి కర్నూలు

అధికార, ప్రతిపక్ష పార్టీలలో గెలుపు గుర్రాల కోసం వేట మొదలైంది. అధికార వైసిపి అభ్యర్థుల ప్రకటనలో ముందుంది. ప్రతిపక్ష టిడిపి ఆచితూచి అడుగేస్తుంది. అధికార, ప్రధాన ప్రతిపక్ష పార్టీలు అభ్యర్థులకు సీట్లు కేటాయించడంలో మొదటి ప్రాధాన్యత డబ్బు ఎంత ఖర్చు పెడతారని, రెండోది సర్వేలు ఏమి చెబుతున్నాయి. ఏఏ ముఖ్య నాయకులు అధిష్టానానికి సిఫారసు చేస్తున్నారని, ఆ తరువాత కుల సమీరణల కోసం ప్రత్యేక నాయకత్వాన్ని కేటాయించి అభ్యర్థుల వేట సాగిస్తున్నారు. అధికార వైసిపి కర్నూలు ఎంపీ అభ్యర్థిగా కర్నూలు మేయర్ బివై.రామయ్యను ప్రకటించింది. ఎస్‌సి నియోజకవర్గాలు నందికొట్కూరుకు డాక్టర్ సుధీర్ దారా, కోడుమూరుకు డాక్టర్ ఆదిమూలపు సతీష్, ఆలూరుకు జెడిపిటిసి విరుపాక్షి, ఎమ్మిగనూరుకు మాజీ ఎంపి బుట్టారేణుకను ప్రకటించారు. సిట్టింగులను పక్కట పెట్టి కొత్తవారికి కేటాయించారు. మిగతా సిట్టింగులంతా మాకు వస్తుందో లేదోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల స్టాటజీలో ఎప్పుడు ఏమి జరుగుతుందోనని అంటున్నారు. ప్రతిపక్ష టిడిపి ఇప్పటికీ అభ్యర్థులను ప్రకటించలేదు. దీంతోపాటు ముఖ్య నాయకుల పర్యటనలు పెరిగాయి. ఈ వారంలో పత్తికొండలో టిడిపి రా పిలుస్తోంది రా పేరుతో కర్నూలు పార్లమెంటు స్థాయి బహిరంగ సభ నిర్వహించారు. 29న కాంగ్రెస్ ఎపి పిసిసి అధ్యక్షులు వైఎస్.షర్మిల కర్నూలులో ఉమ్మడి జిల్లా సమావేశానికి హాజరయ్యారు.

పోటీ పోటీ ప్రచారం : అధికార పార్టీ అభివృద్ధి పథకాలు, ప్రారంభోత్సవాల పేరుతో ఎన్నికల ప్రచారం చేస్తున్నాయి. టిడిపి, జనసేన మేనిఫెస్టోలు, సూపర్‌సిక్స్ పథకాల ప్రచారం చేస్తున్నాయి. జిల్లా అంతటా రాజకీయ సందడి మొదలైంది. అధికార, ప్రతిపక్షపార్టీలో పార్టీ ఫిరాయింపులు కూడా మొదలయ్యాయి. అభ్యర్థులను పూర్తిగా ప్రకటించేవరకు మరిన్ని ఫిరాయింపులు జరుగుతాయని చర్చ జరుగుతోంది.

వామపక్షాల నిరసనలు : కర్నూలు నగరంలో జరుగుతున్న అభివృద్ధిపనుల్లో అవినీతి అలత్వానికి బాధ్యులను గుర్తించి చర్యలు తీసుకోవాలని, సమగ్ర విచారణ చేపట్టాలని క్షేత్రస్థాయిలో పర్యటించి సిపిఎం బృందాలు నిరసన తెలిపాయి. ఉపాధ్యాయుల, ఉద్యోగుల ఆందోళనకు సిపిఎం, సిపిఐ, సిపిఐఎంఎల్ పార్టీలు సంఘీభావం తెలిపాయి.

ఉపాధ్యాయుల నిరసన: ఉద్యోగ ఉపాధ్యాయుల బకాయిలను చెల్లించాలని, సిపిఎస్, జిపిఎస్ రద్దు చేసి ఒపిఎస్ అమలు చేయాలని రెండు రోజుల పాటు యుటిఎఫ్ ఆధ్వర్యంలో నంద్యాల, కర్నూలు జిల్లాలో రిలేదీక్షలు చేశారు. మూరోజు నుంచి ఒపిఎస్ అముల చేయాలని పోస్టర్లను ఆవిష్కరించారు. పోరాటం క్రమంగా తీవ్ర రూపం దాలుస్తుంది.

నిరాశ పరిచిన కేంద్ర బడ్జెట్ : కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన ఓటాన్ అక్కౌంట్ బడ్జెట్ ప్రజలను నిరాశపరిచింది. కేంద్ర బడ్జెట్‌లో మరోసారి మొండి చేయి చూపించింది. రాష్ట్ర, జిల్లా ప్రాజెక్టుల ప్రస్తావన ఎక్కడా కనిపించలేదు. రైల్వే బడ్జెట్‌లోనూ జిల్లాకు కేటాయింపులు దక్కలేదు. చివరికి వేతన జీవులకూ నిరాశే మిగిలింది. అయితే పూర్తి బడ్జెట్ కాదు ఓటాన్ అకౌంట్ బడ్జెట్. అంటే చచ్చి చెడి బిజెపి తిరిగి అధికారంలోకి వస్తే ఈ బడ్జెట్ ఈ ఏడాది జులై వరకు కొనసాగుతుంది. తిరిగి ఏడాదికి సరిపడా బడ్జెట్ వస్తుంది. అయితే ఇందులో గతంలో చేసిన కొన్ని పనులు, రైతులు, పేదలు, మధ్య తరగతి ప్రజలు, యువత అని ప్రస్తావించారు. రైతులకు ఏడాదికి రూ.6 వేలు గతంలో చెప్పిందే తప్ప పెంచేది లేదని తేల్చారు. పేదలకు గృహ వసతి, యువతకు ముద్ర రుణాలు అన్నారు. పెంచిన గ్యాస్ సిలిండదర్ ధర తగ్గిస్తామన లేదు. దేశంలో కేంద్ర ప్రభుత్వ శాఖలో 14 లక్షల ఉద్యోగ ఖాళీల భర్తీ గురించి ప్రస్తావించ లేదు. నిత్యావసర సరుకుల ధరలు తగ్గిస్తామన లేదు. పదేళ్లలో చేసిన రూ.కోటికోట్ల అప్పుల గురించి ప్రస్తావించలేదు. రాష్ట్ర విభజన హామీలు, గ్రామీణ ఉపాధి గురించి ప్రస్తావనలేదు. అంతా అంకెల గారడిలా ఉందని చర్చ జరుగుతోంది.

ఊపందుకున్న ఉద్యోగుల బదిలీలు: ఉమ్మడి జిల్లాలో ఉద్యోగుల, అధికారుల బదిలీలు ఊపందుకున్నాయి. ఎన్నికల నేపథ్యంలో, లాంగ్‌స్టాండింగ్ అధికారుల బదిలీలు జరిగాయి. నంద్యాల జిల్లా కలెక్టర్, డిఆర్‌ఓ, మున్సిపల్ కమిషనర్, ఆర్‌డిఓ, ఎండిఓ తహశీల్దార్లను భారీఎత్తున బదిలీ చేశారు.



రైతాంగాన్ని నట్టేట ముంచేలా బడ్జెట్

- ఎపి రైతు సంఘ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎ.రాజశేఖర్
- ఆత్మకూరులో బడ్జెట్ కాపీలు, బండి ఆత్మకూరులో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం

ప్రజాశక్తి - ఆత్మకూరు

కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశ పెట్టిన మధ్యంతర బడ్జెట్ రైతాంగాన్ని నట్టేట ముంచేలా ఉందని ఎపి రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఏ.రాజశేఖర్ విమర్శించారు. బడ్జెట్ వ్యతిరేకిస్తూ శనివారం పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ ముందు బడ్జెట్ కాపీలను ఎపి రైతు సంఘం ఆధ్వర్యంలో దహనం చేసి నిరసన తెలిపరు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు కష్టపడి పండించిన పంట చేతికి వచ్చిన తర్వాత సాగే కార్యకలాపాల్లో అంటే దిగుబడులను నిల్వ చేయటం, సరఫరా మార్గాలు, ప్రాథమిక సెకండరీ స్థాయిలో ప్రాసెసింగ్, మార్కెటింగ్, బ్రాండింగ్ వంటి వాటిల్లో ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యాన్ని పెంచి పోషించే బడ్జెట్ అని అన్నారు. సహకార సంఘాలను, ఎంఎస్‌ఎంఈలను బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకోకపోగా ఈ కార్యకలాపాలన్నీ కార్పొరేట్లకు కట్టబెట్టడానికి మోడీ సర్కార్ గతంలో తీసుకొచ్చిన మూడు నల్ల వ్యవసాయ చట్టాలను దొడ్డిదారిన అమలు జరిపేందుకు ఈ ప్రతిపాదనలు ముందుకు తెచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీస మద్దతు ధర ఇస్తానని 2021 డిసెంబర్ 9న మోడీ ప్రభుత్వం రాతపూర్వకంగా హామీ ఇచ్చి ఇంతవరకు దాన్ని అమలు చేయలేదన్నారు. ఈ బడ్జెట్‌లో కూడా దాన్ని ప్రకటించకపోవడం రైతులను తీవ్రంగా మోసం చేయడమేనని అన్నారు. రాష్ట్రానికి ఈ బడ్జెట్లో మరోసారి తీరని అన్యాయం జరిగిందన్నారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రభుత్వ రంగంలో కొనసాగే విషయం, పోలవరం నిర్వాసితుల విషయం, పోలవరానికి నిధులు కేటాయింపు, కడప ఉక్కు ఫ్యాక్టరీ, రాజధాని నిధులు, విభజన హామీల ప్రస్తావన వంటి అంశాలు ఈ బడ్జెట్లో లేకపోవడం మరోసారి ఆంధ్రప్రదేశ్ ప్రజలను వంచించడమేనని చెప్పారు. బడ్జెట్లో వ్యవసాయ రంగానికి, రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు వి.యేసురత్నం, పట్టణ అధ్యక్షులు ఎం.రజాక్, కార్యదర్శి రామ్ నాయక్, ఎపి రైతు సంఘం మండల అధ్యక్షులు మాబాషా, కార్యదర్శి వీరన్న, నాయకులు కృష్ణ, రవీంద్ర, కిరణ్, సురేంద్ర, శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. **బండి ఆత్మకూర్ :** కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేశారని సిపిఎం మండల కార్యదర్శి రత్నమయ్య, వ్యవసాయ కార్మిక సంఘం కార్యదర్శి డేవిడ్‌లు విమర్శించారు. బండి ఆత్మకూరులో ఆత్మకూరు– నంద్యాల ప్రధాన రహదారిపై కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన తెలిపారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు



ఆత్మకూరులో బడ్జెట్ కాపీలను దహనం చేస్తున్న ఎపి రైతు సంఘం నాయకులు



బండి ఆత్మకూరులో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేస్తున్న నాయకులు

ముగిసిన ఆడుదాం-ఆంధ్ర జిల్లా పోటీలు

ప్రజాశక్తి - నంద్యాల కలెక్టరేట్

జనవరి 31 నుండి ఫిబ్రవరి 3వ తేదీ వరకు జరిగిన ఆడుదాం–ఆంధ్ర జిల్లా స్థాయి క్రీడా పోటీలు శనివారం ముగిశాయి. శనివారం నంద్యాల పట్టణంలోని పద్మావతి నగర్‌లో ఉన్న ఇండోర్ స్టేడియంలో జిల్లాస్థాయిలో గెలుపొందిన క్రీడాకారులకు బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జాయింట్ కలెక్టర్ టి. రాహుల్ కుమార్ రెడ్డి హాజరయ్యారు. పోటీల్లో గెలుపొందిన జట్లకు మొదటి, రెండవ, మూడవ బహుమతులను. ట్రోఫీలు, మెడల్స్, సర్టిఫికెట్లను జాయింట్ కలెక్టర్ ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డి, ఆర్‌డిఓ మల్లికార్జునరెడ్డి, స్కూల్ గేమ్స్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి, పీడీలు, సంబంధిత జట్ల శిక్షకులు, మేనేజర్లు, జిల్లా క్రీడాప్రాధికార సంస్థ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.



విజేతలకు బహుమతులు ప్రదానోత్సవం చేస్తున్న జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి

భీమవరంలో టెన్షన్.. టెన్షన్..

- జడ్పిటిసి గోకుల్ కృష్ణారెడ్డి హౌస్ అరెస్టు
- మాతృమూర్తుల ఆత్మగౌరవ దీక్షకు అనుమతి లేదని అడ్డుకున్న పోలీసులు
- ఎమ్మెల్యే శిల్పా రవి క్షమాపణ చెప్పాలని గోకుల్ డిమాండ్

ప్రజాశక్తి - నంద్యాల కలెక్టరేట్

నంద్యాల మండలం భీమవరం గ్రామంలో శనివారం ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. జడ్పిటిసి గోపవరం గోకుల్ కృష్ణారెడ్డి ఇంటిని పోలీసులు చుట్టుముట్టారు.. భీమవరంలో గోకుల్ కృష్ణారెడ్డి చేపట్టిన మాతృమూర్తుల ఆత్మగౌరవ దీక్ష కార్యక్రమానికి అనుమతి లేదంటూ పోలీసులు ఆయనను అడ్డుకుని గృహ నిర్బంధం చేశారు. గత రెండు రోజుల కిందట జడ్పిటిసి గోపవరం గోకుల్ కృష్ణారెడ్డిని ఉద్దేశించి అసభ్యకరమైన, మాతృమూర్తిని అవమానించేలా సోషల్ మీడియాలో పోస్టు పెట్టిన విషయం విధితమే.. ఈ పోస్టు తననుద్దేశించే పెట్టారని, స్థానిక ఎమ్మెల్యే ప్రోద్భలంతోనే ఇలాంటివి చేస్తున్నారని పేర్కొంటూ గోకుల్ కృష్ణారెడ్డి శుక్రవారం వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డిపై కేసు నమోదు చేయాలని ఫిర్యాదు చేశారు. సోషల్ మీడియాలో వచ్చిన పోస్టులకు నిరసనగా తాను ఆందోళన చేపడుతున్నట్లు తెలిపారు. అందులో భాగంగానే భీమవరంలో మాతృమూర్తుల ఆత్మగౌరవ దీక్ష కార్యక్రమానికి ఉదయం గోకుల్ కృష్ణారెడ్డి వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. నిరసన కార్యక్రమానికి అనుమతి లేదని, బయటకు వెళ్లడానికి వీలు లేదని హౌస్ అరెస్టు చేశారు. గోకుల్ కృష్ణ రెడ్డి మాట్లాడుతూ తనను అరెస్టు చేయడం సబబు కాదని, నిరసన కార్యక్రమానికి వెళతానని, ఎవరూ అడ్డుకుంటారో చూస్తానని ఆగ్రహం వ్యక్తం చేశారు. అభ్యంతకర మాటలు, వీడియోలకు వ్యతిరేకంగా దీక్షకు పిలుపునిస్తే హౌస్ అరెస్టు చేయడం ఏమిటని పోలీసులను ప్రశ్నించారు. గోకుల్ కృష్ణారెడ్డి చేపట్టిన దీక్షకు మద్దతుగా ఆయన తల్లి, సర్పంచి భక్తవత్సలమ్మ శిబిరం వద్దకు చేరుకున్నారు. దీక్షా శిబిరంలో ఆమె ఎమ్మెల్యే శిల్పా రవి చంద్ర కిషోర్ రెడ్డి పైన ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలను కిచపరిచేలా పోస్టులు పెట్టించడం పట్ల అభ్యంతరం తెలిపారు. జడ్పిటిసి గోకుల్ రెడ్డి వ్యవహారం నంద్యాలలో రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.. ఇదిలా ఉండగా గోకుల్ కృష్ణారెడ్డి సోదరుడు, ఎమ్మెల్సీ ఇసాక్ బాషాలు చేపట్టిన రాజీ రాయబారం బెడిసి కొట్టినట్లు కనిపిస్తుంది.



భీమవరంలో జడ్పిటిసి గోపవరం గోకుల్ కృష్ణారెడ్డిని హౌస్ అరెస్టు చేసిన పోలీసులు



మాతృమూర్తుల ఆత్మగౌరవ దీక్షలో పాల్గొని మాట్లాడుతున్న గోకుల్ కృష్ణారెడ్డి తల్లి సర్పంచి భక్తవత్సలమ్మ



ఎమ్మెల్యే సమక్షంలో వైసిపిలో చేరుతున్న హమాలీలు

20 కుటుంబాలు వైసిపిలో చేరిక

ప్రజాశక్తి - బనగానపల్లె : పట్టణంలోని కూరగాయల మార్కెట్ హమాలీలు 20 కుటుంబాలు టిడిపిని వీడి ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి సమక్షంలో శనివారం వైసిపిలో చేరారు. పార్టీలో చేరిన హుస్సేన్ వలి, నాగేంద్ర, పరమేష్, శ్రీనివాసులు, చంద్ర, గోపాలు, అబ్దుల్లా, వెంకటేష్, పరమేష్, రాజా, హుస్సేన్, నాగార్జున, శేఖర్, షంషేర్, సురేంద్ర, బాలకృష్ణ, రసూల్, శేషు, బాలచంద్రుడు, బాలు, రమేష్, వెంకటేష్,గుర్రప్ప, రవిలకు ఎమ్మెల్యే వైసిపి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి సముచిత స్థానం కల్పిస్తామన్నారు. 2024 ఎన్నికల్లో ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని, ఎమ్మెల్యేగా తనను మరోసారి అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కూరగాయల రెహమాన్, వార్డ్ మెంబర్ ప్రసాద్, నారాయణ, ముర్తుజా హుస్సేన్, అలీ అబ్బాస్ తదితరులు పాల్గొన్నారు.

మహిళల ఆర్థికాభివృద్ధే లక్ష్యం : ఎమ్మెల్యే

ప్రజాశక్తి - ఆళ్లగడ్డ : మహిళల ఆర్థిక అభివృద్దే వైసిపి ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్రా రెడ్డి అన్నారు. శనివారం సిరివెళ్లలోని ఎంపీడీవో కార్యాలయంలో వైయస్సార్ ఆసరా నాలుగవ విడత ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే గంగుల పాల్గొన్నారు. మండలంలోని 972 స్వయం సహాయక సంఘాలకు నాలుగవ విడత వైయస్సార్ ఆసరా కింద రూ. 8 కోట్ల 31 లక్షల 63 వేలు చెక్కును ఎమ్మెల్యే అందజేశారు. కార్యక్రమంలో ఎంపీపీ నాయక్ మహమ్మద్ వసీం, వైసిపి జిల్లా ఉపాధ్యక్షులు అబ్దుల్ సలాం, జిల్లా వైస్ చైర్మన్ దిల్షాద్ ముజఫర్ హుస్సేన్, మాజీ జెడ్పిటిసి నాయక్ నజీర్, సిరివెళ్ల మండల కన్వీనర్ ఇందూరి ప్రతాపరెడ్డి, స్టేట్ హిస్టరీ డైరెక్టర్ అకాడమి డేగల నూర్ హఫీజ్, మండల మైనార్టీ ప్రెసిడెంట్ మహబూబ్ బాషా, సిరివెళ్ల సర్పంచ్ లక్కాకుల సాలమ్మ చంద్ర, వైస్ సర్పంచ్ ఇంతియాజ్, మహాదేవపురం సర్పంచ్ పెద్ది రమణయ్య, ముడిమేల నాగరాజు, వెలుగు ఏపిఎం పుణ్యవతి, సర్పంచులు జింకల నాగన్న, మేరువ చిన్న నరసింహారెడ్డి, మందాల రాధిక శివారెడ్డి తదితరులు పాల్గొన్నారు.



మెగా చెక్కును అందజేస్తున్న ఎమ్మెల్యే

అట్టహాసంగా 'గురురాజా' వార్షికోత్సవ వేడుకలు

ప్రజాశక్తి - నంద్యాల

నంద్యాల పట్టణం ఎన్జీవో కాలనీలోని శ్రీ గురు రాజ ఇంగ్లీష్ మీడియం స్కూల్ మైదానంలో 22 వసంతోత్సవ వేడుకలను శనివార అంగరంగ వైభవంగా నిర్వహించినట్లు స్కూల్ డైరెక్టర్ షేక్షావలి రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గురు రాఘవేంద్ర విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ పి.దస్తగిరి రెడ్డి, నంద్యాల ఎంపీ పోచా బ్రహ్మానంద రెడ్డి, ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి, ఎమ్మెల్సీ ఇషాక్ బాషా, స్టేట్ మార్క్ఫెడ్ చైర్మన్ పిపి నాగిరెడ్డి, మున్సిపల్ చైర్మన్ మాబునిసా, డాక్టర్ రామకృష్ణారెడ్డి, డాక్టర్ రవికృష్ణ, గురురాఘవేంద్ర బ్యాంకింగ్ కోచింగ్ సెంటర్ డైరెక్టర్ పి.మౌలాలి రెడ్డిలు విచ్చేశారు. అతిథులు జ్యోతి ప్రజ్వలన చేసి 22వ వసంతోత్సవ వార్షిక సంచికను ఆవిష్కరించారు. ఎస్ఎస్‌సి 2022–23లో 570కు పైగా మార్కులు సాధించిన 33 మంది విద్యార్థులకు నగదు పారితోషికంతో పాటు, ప్రతిభా పురస్కారాలను అందజేశారు. 2012–13 విద్యా సంవత్సరంలో విద్యను అభ్యసించి అత్యున్నత శిఖరాలను అధిరోహించిన పూర్వ విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలను అందజేసి వారి విజయాలను ప్రశంసించారు. విద్యార్థుల విజయాలకు కృషి చేసిన ఉపాధ్యాయ బృందానికి నగదు పారితోషకంతో పాటు జ్ఞాపికలను అందజేశారు. ఈ సందర్భంగా గురు రాఘవేంద్ర విద్యాసంస్థల చైర్మన్ దస్తగిరి రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు అన్ని రంగాలలో విజయాలు సాధించి తల్లిదండ్రులకు, పాఠశాలకు పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఎంపీ మాట్లాడుతూ గురురాజా పాఠశాల యాజమాన్యం విద్యార్థులను చదువుతో పాటు క్రీడలు సాంస్కృతిక కళలు అన్ని అంశాలు మమేకం చేస్తూ సమాజం గర్వించదగ్గ గొప్ప పౌరులుగా తీర్చిదిద్దుతున్నారని ప్రశంసించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ డాక్టర్ పి దస్తగిరి రెడ్డి బ్యాంకింగ్ కోచింగ్ సెంటర్ ద్వారా నంద్యాల కీర్తిని దేశమంతటా విస్తరింపచేస్తుంటే, వారి కుమారులు గురురాజా ఇంగ్లీష్ మీడియం స్కూల్ ద్వారా నంద్యాల కీర్తిని రాష్ట్రమంతటా వ్యాపింప చేస్తున్నారనని తెలిపారు. అనంతరం కిండర్ గార్డెన్ చిన్నారుల ఫ్యాషన్ షో, జానపద శాస్త్రీయ నృత్య ప్రదర్శన, మోనో యాక్షన్‌లు ఆకట్టుకున్నాయి. విద్యాసంస్థల డైరెక్టర్లు పి.మౌలాలి రెడ్డి, షేక్షావలి రెడ్డిలు అతిధులను పూలమాలలు, జ్ఞాపికలను అందజేసి ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.



జ్యోతి ప్రజ్వలన చేస్తున్న ఎమ్మెల్యే, ఎంపీ తదితరులు



22 వసంతాల బుక్ ఆవిష్కరిస్తున్న అతిథులు

'ఆదర్శ'లో క్రీడా మైదానం ఏర్పాటు : ప్రిన్సిపల్

ప్రజాశక్తి - రుద్రవరం : కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకం పిఎం–శ్రీలో భాగంగా ఎన్ఈపి అమలులో ఎంపికైన రుద్రవరం ఆదర్శ పాఠశాలలో క్రీడా మైదానం ఏర్పాటు చేస్తున్నట్లు ప్రిన్సిపల్ సంగెపు నాగేశ్వర రావు తెలిపారు. శనివారం పాఠశాల ఆవరణలో క్రీడా మైదానం కోసం పిచ్చి మొక్కలను జెసిబితో తొలగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆదర్శ పాఠశాలను తీర్చిదిద్దే లక్ష్యంతో మొదటి విడతలో రుద్రవరం ఆదర్శ పాఠశాల ఎంపికయిందన్నారు. కార్యక్రమంలో స్కూల్ చైర్మన్ ఎం.వాసు, పిఇటి శ్రీనివాసులు, వైస్ ప్రిన్సిపల్ సురేష్ కుమార్, కిరణ్ కుమార్ పాల్గొన్నారు.

దోమలతో నంద్యాల ప్రజలు బెంబేలు..

- పట్టణంలో నివారణ చర్యలు శూన్యం

ప్రజాశక్తి - నంద్యాల కలెక్టరేట్

నంద్యాల పట్టణంలో దోమల బెడద తీవ్రంగా మారింది. ఎక్కడ చూసినా దోమలే కనిపిస్తున్నాయి. దోమల వలన డెంగ్యూ, టైఫాయిడ్, మలేరియా వంటి విషజ్వరాల బారిన ఎక్కడ పడతామోనని ప్రజలు భయందోళనకు గురవుతున్నారు. గత నెలలో మున్సిపల్ కార్మికులు సమ్మె బాట పట్టడంతో పట్టణంలో పారిశుధ్యం లోపించింది. అధికారులు, మున్సిపల్ పాలక వర్గం ముందుచూపు లేకపోవడంతో పాటు దోమల నివారణ చర్యలు చేపట్టడంలో విఫలమయ్యారు. దీంతో పట్టణంలో దోమలు విపరీతంగా పెరిగిపోయాయి.. సాయంత్రం 5 గంటలయితే చాలు ప్రజలకు దోమల బాధ తప్పడం లేదు.. ప్రజల రక్తాన్ని పీల్చి పిప్పి చేస్తున్నాయి. ఈ విషయంపై కౌన్సిల్ సమావేశంలో అధికార పార్టీ సభ్యులే మాట్లాడారంటే సమస్య ఎంత తీవ్రంగా ఉందో అర్థమౌతుంది. ఫాగింగ్ చేయడంలో, కాలువల్లో ఆయిల్ బాల్స్ వేయడంలో, స్ప్రే చేయించడంలో అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనపడుతుందనడానికి దోమల వృద్దే నిదర్శనం. పట్టణంలో పూర్తిస్థాయిలో పారిశుధ్య సిబ్బంది లేకపోవడం వల్ల ఈ సమస్య మరింత తీవ్రతరమవుతుంది. ఇప్పటికైనా దోమలు నియంత్రణకు మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకోవలాని పట్టణ ప్రజలు కోరుతున్నారు.


దోమలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం



సాయంత్రం ఆరు అయితే చాలు దోమలు కుట్టి కుట్టి పెడుతున్నాయి. రోగాలు వస్తాయోమోనని భయం వేస్తుంది. మున్సిపాలిటీ దోమల నియంత్రణ మందును స్ప్రే చేయడం లేదు.. అమావాస్యకు, పున్నానికి ఒకసారి వస్తారు. పాంగింగ్ స్ప్రే చేసే వాళ్ళు ఎప్పుడు వస్తారో కూడా తెలియదు. నడిగడ్డ 7వ వార్డులో దోమలు విపరీతంగా ఉన్నాయి. అధికారులు నియంత్రణ చర్యలు చేపట్టాలి.

మాలిక్ బాషా, 7వ వార్డు నడిగడ్డ, నంద్యాల.

5 నుండి దోమల నివారణకు ప్రత్యేక డ్రైవ్



దోమల నియంత్రణకు నంద్యాల పట్టణంలో ఈ నెల 5 నుండి ప్రత్యేక డ్రైవ్ పెట్టాం. మొదటగా 15 వార్డులలో పారిశుధ్య పనులు చేపడతాం. ప్రత్యేకంగా కాలువలు శుభ్రం చేయడం, పాగింగ్ చేపట్టడం, స్ప్రే చేయండి వంటి కార్యక్రమాలు చేపట్టడంతోపాటు చుట్టుపక్కల చెత్త చెదారం లేకుండా చేయడం వంటి కార్యక్రమాలు చేపడతాం. రోజుకు 15 వార్డులు లాగా 3 రోజుల్లో పట్టణాన్ని పారిశుధ్యంలో క్లీన్ చేస్తాం.

- అంకి రెడ్డి, నంద్యాల మున్సిపల్ హెల్త్ ఆఫీసర్.



వినతిపత్రం అందజేస్తున్న నాయకులు

ముత్యాలపాడు విలేజ్ హెల్త్ సెక్రెటరీని విధుల్లోకి తీసుకోవాలి : సిఐటియు

ప్రజాశక్తి - నంద్యాల : ఆలమూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని ముత్యాలపాడు సచివాలయం విలేజ్ హెల్త్ సెక్రటరీ సస్పెండ్‌ను తొలి తప్పుగా భావించి సరిదిద్దుకునే అవకాశం కల్పించాలని, విధుల్లోకి తీసుకోవాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎ.నాగరాజు, సచివాలయాల ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.గురుస్వామి, హెల్త్ సెక్రటరీల యూనియన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు గౌరీ, పద్మావతిలు అధికారులను కోరారు. శనివారం నంద్యాలలోని డిఎంహెచ్ఓ కార్యాలయంలో ఏవో డాక్టర్ చంద్రశేఖర్‌ను వారు కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హెల్త్ సెక్రటరీ విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించారని అభియోగంపై సస్పెండ్ చేశారని, కానీ సాంకేతిక కారణాల రీత్యా హెచ్‌బి మీటర్ పనిచేయక పొరపాటు జరిగిందన్నారు. కాబట్టి ఇది మొదటి పొరపాటుగా భావించి సస్పెండ్ చేసిన హెల్త్ సెక్రటరీని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని కోరారు.

నిరుద్యోగుల్ని మరోసారి వంచించడానికి సిద్ధమవుతున్న జగన్ : మాజీ ఎమ్మెల్యే

ప్రజాశక్తి - బనగానపల్లె : సిఎం జగన్మోహన్ రెడ్డి నిరుద్యోగుల్ని మరోసారి వంచించడానికి సిద్ధమవుతున్నారని మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి విమర్శించారు. శనివారం పట్టణంలోని టిడిపి కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జగన్ రెడ్డి మెగా డీఎస్సీ పేరుతో దగా డీఎస్సీ వదిలారని, 50,892 ఖాళీలుంటే, 6,100 పోస్టులకే నోటిఫికేషన్ ఇవ్వడం నిరుద్యోగుల్ని వంచించడమేనని అన్నారు. ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని జగన్ రెడ్డి రెండు నెలలు ముందు డీఎస్సీ పేరుతో కొత్త డ్రామాకు తెర తీశారని విమర్శించారు. విద్యార్థుల జీవితాలతో జగన్ రెడ్డి ఆడుకుంటున్నారని, సభ కోసం ఇంటర్ పరీక్షను వాయిదా వేయడం దారుణమన్నారు. ముఖ్యమంత్రి విద్యార్థులకు జగన్ మామ కాదు, సైకో మామ అని విమర్శించారు. జనాలను తరలించేందుకు బస్సులు కావాలనే ఉద్దేశంతో పరీక్షను వాయిదా వేయడం విద్యావ్యవస్థలో ప్రమాద ఘంటికలు మోగించడమేనని అన్నారు.



మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే

నూతన ఎంపిడిఒలు బాధ్యతల స్వీకరణ

ప్రజాశక్తి - విలేకరులు



ప్యాపిలి ఎంపీడీవోగా సాయి మనోహర్ శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఎన్నికల బదిలీల్లో భాగంగా సత్యసాయి జిల్లా బత్తలపల్లి మండలం నుంచి ఆయన బదిలీపై ప్యాపిలికి వచ్చారు. గతంలో ఇక్కడ పనిచేసిన ఫజల్ రహిమాన్ కడప జిల్లా మైదుకూరుకు బదిలీ అయ్యారు. నూతన ఎంపీడీఓ సాయి మనోహర్‌ను మండల పరిషత్ సిబ్బంది ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఈఓఆర్డీ బాలకృష్ణ, ఏ ఓ మహబూబ్ బాషా,పి ఆర్ఏఈ ప్రభాకర్ రెడ్డి, పంచాయతీ ఈవో శివకుమార్ గౌడ్, ఉపాధి హామీ ఎపివో రమణ,పంచాయతీ సెక్రటరీలు తదితరులు పాల్గొన్నారు.



పాములపాడు ఎంపీడీవోగా వి సరస్వతి బాధ్యతలు చేపట్టారు. ఇదివరకు ఎంపీడీవోగా పనిచేసిన డి.గోపికృష్ణ సార్వత్రిక ఎన్నికల బది లీలో భాగంగా అనంతపురం జిల్లా పెద్దవడుగూరుకు బదిలీ అయ్యారు. సత్యసాయి జిల్లా పరిగి మండలంలో ఎంపీడీవోగా పనిచేస్తున్న సరస్వతి పాములపాడుకు బదిలీ అయి బాధ్యతలు చేపట్టారు. ఎంపీడీవో సరస్వతి మాట్లాడుతూ అధికారులు, నాయ కులు అందరి సహకారంతో ముందుకు సాగుతానని, అందరి సహకారం అందించాలని కోరారు.



అవుకు మండల ఎంపీడీవోగా మల్ రెడ్డి బాధ్యతలను స్వీకరించారు. సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో బదిలీల్లో భాగంగా అవుకు మండలంలో విధులు నిర్వహిస్తున్న వెంకటేశ్వర్ రెడ్డి అనంతపురం జిల్లా హిందూపురంకు బదిలీపై వెళ్లడంతో.. ఆయన స్థానంలో వైయస్సార్ జిల్లా రాయచోటి మండలంలో ఎంపీడీవోగా పనిచేస్తున్న మల్ రెడ్డి అవుకు మండలానికి బదిలీ అయ్యారు. మండల సిబ్బంది ఆయనకు అభినందనలు తెలిపారు.



గడివేముల ఎంపీడీవోగా శివరాంరెడ్డి బాధ్యతలు చేపట్టారు. గతంలో ఉన్న ఎంపీడీవో శివమల్లేశ్వరప్ప కడప జిల్లాకు ట్రాన్స్ఫర్ కాగా కడప జిల్లా నుండి చిట్యాల మండలం నుంచి బదిలీ అయి ఎన్ శివరాం రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలోని అన్ని గ్రామాల ప్రజలతో మమేకమై వారి సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తానని అన్నారు.



నందికొట్కూరు మండల ప్రజా పరిషత్ అభివృద్ధి అధికారిగా కేఎన్ నరేష్ కృష్ణ బాధ్యతలు చేపట్టారు. 2018 గ్రూప్ - బ్యాచ్‌కి చెందిన కే నరేష్ కృష్ణ శ్రీ సత్య సాయి జిల్లా చిలమత్తూరు మండలం నుంచి బదిలీపై నందికొట్కూరుకు వచ్చారు. ఇక్కడ పనిచేస్తున్న మండల అభివృద్ధి అధికారిని శోభారాణి ఎన్నికల బదిలీల్లో భాగంగా అనంతపురం జిల్లాకు బదిలీపై వెళ్లారు.



చాగలమర్రి ఎంపిడీఓగా సూర్యనారాయణరెడ్డి బాధ్యతలు చేపట్టారు. ఇక్కడ ఎంపిడీఓగా విధులు నిర్వహిస్తున్న మహబూబ్ దౌలా సార్వత్రిక ఎన్నికల బదిలీలలో భాగంగా అనంతపురం జిల్లాకు బదిలీపై వెళ్ళారు. ఆయన స్థానంలో కడప జిల్లా ము ద్దనూరు ఎంపిడీఓగా విధులు నిర్వహిస్తున్న సూర్యనారాయణరెడ్డి ఇక్కడికి బదిలీపై వచ్చారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ వారికి సేవలందిస్తామని నూతన ఎంపీడీఓ తెలిపారు.



బండి ఆత్మకూర్: మండల అభివద్ధి అధికారిగా విజయరావు బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ పని చేస్తున్న వాసుదేవ గుప్తా సాధారణ పరిధిలో భాగంగా అనంతపురం జిల్లా లేపాక్షి మండలానికి బదిలీకాగా... రైల్వే కోడూరు మండలం అభివృద్ధి అధికారిగా పనిచేస్తున్న విజయరావు బదిలీపై ఇక్కడికి వచ్చారు. ఈ సందర్భంగా మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు చిన్న సంజీవరెడ్డి అధ్యక్షతన జరిగిన జరిగిన సన్మాన కార్యక్రమంలో బదిలీపై వెళుతున్న ఎంపీడీవో వాసుదేవ గుప్తకు మండలంలోని ప్రజాప్రతినిధులు సర్పంచులు అధికారులు కార్యాలయ సిబ్బంది ఉపాధి హామీ సిబ్బంది వీడ్కోలు పలికారు. నూతన ఎంపీడీవోగా బాధ్యతలు చేపట్టిన విజయరావుకు ఆహ్వానం పలికారు. ఈ కార్యక్రమంలో మండల ప్రజా పరిషత్ ఉపాధ్యక్షులు ముంతల మధురాని, రాగాల వెంకటరమణ, వ్యవసాయ సలహా మండలి చైర్మన్ కృష్ణ మల్లారెడ్డి, ఏవో అమీర్ ఖాన్, కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.



బేతంచెర్ల : బేతంచెర్ల మండల తహశీల్దార్‌గా జీవన్ చంద్రశేఖర్ బాధ్యతలు స్వీకరించారు. కడప జిల్లా అర్బన్ తాసిల్దార్‌గా విధులు నిర్వహిస్తున్న జీవన్ చంద్రశేఖర్ బేతంచర్లకు బదిలీ అయ్యారు. అనంతపురం జిల్లా ఆగలి మండలంలో ఎంపీడీవోగా విధులు నిర్వహిస్తున్న ఎంపీడీవో బి.వి .రవిప్రసాద్ బేతంచర్లకు బదిలీ అయ్యి బాధ్యతలు స్వీకరించారు. మండల కార్యాలయాల సిబ్బంది, తదితరులు ఎంపీడీవో, తాసిల్దారులకు పుష్పగుచ్చాలు ఇచ్చి స్వాగతం పలికారు.



శిరివెళ్ళ ఎంపిడిఒగా ప్రణిరాజ్ కుమారి బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ విధులు నిర్వహిస్తున్న కెవిపి సుబ్రహ్మణ్యం చిత్తూరు జిల్లాకు బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో రాజంపేట నుంచి ఫణిరాజా కుమారి శిరివెళ్ళ మండలానికి బదిలీపై వచ్చారు.

రుద్రవరం : రుద్రవరం ఎంపిడిఒగా ఎన్.రామచంద్ర బాధ్యతలు స్వీకరించారు. ఆయన మాట్లాడుతూ ఇక్కడ ఎంపీడీవోగా విధులు నిర్వహిస్తున్న మధుసూదన రెడ్డి కడప జిల్లా కాశినాయన మండలానికి బదిలీ అయ్యారని తెలిపారు. ఆయన స్థానంలో కడప జిల్లా సుండుపల్లె ఎంపీడీవో విధులు నిర్వహిస్తున్న తనను రుద్రవరం మండలానికి నియమించారన్నారు. బాధ్యతలు స్వీకరించిన ఎంపిడిఓ రామచంద్రను ఏవో వరలక్ష్మి, సీనియర్ అసిస్టెంట్ షడ్రక్ బాబు, జూనియర్ అసిస్టెంట్ ఇద్రుస్ భాష, కార్యదర్శులు పాములేటి, అబ్బాల పాములేటి, ఓబులేసు, తదితరులు పూలమాలతో శుభాకాంక్షలు తెలియజేశారు.



రుద్రవరం ఎంపిడిఒను సన్మానిస్తున్న అధికారులు తదితరులు



కుట్టు శిక్షణా కేంద్రాన్ని ప్రారంభిస్తున్న మాజీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి

మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించాలి : మాజీ ఎమ్మెల్యే

ప్రజాశక్తి - ఆత్మకూర్

మహిళలు స్వంతంగా ఆర్థిక అభివృద్ధి సాధించే దిశగా ఎదగాలని శ్రీశైలం నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు బుడ్డా రాజశేఖర్ రెడ్డి అన్నారు. శనివారం నాడు కొత్తపేటలో స్పోర్ట్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కుట్టు మిషన్, అల్లికలు, ఉలెన్ వర్క్స్‌పై ముస్లిం మహిళలకు శిక్షణ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ మహిళలు ఇంటి వద్దనే ఉండి ఇలాంటి చేతి వృత్తులలోపై శిక్షణ పొందడం ద్వారా ఆర్థిక అభివృద్ధి సాధించేందుకు అవకాశం ఉంటుందని ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు ఉపయోగించు కోవాలని అన్నారు. స్పోర్ట్స్ క్లబ్ అధ్యక్షుడు రేడియం నూర్, పస్పల్ మున్నా, టిడిపి పట్టణ అధ్యక్షుడు జట్టి వేణుగోపాల్, మండల అధ్యక్షుడు శివప్రసాద్ రెడ్డి, టిడిపి మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు కరీముల్లా, నాగూర్ ఖాన్, అబులాపురం బాష తదితరులు పాల్గొన్నారు.

2024 మరియు 25 సంవత్సరములకు గాను

రాయలసీమ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ మదర్ ఎడ్యుకేషన్ సొసైటీ వారి ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం పర్యవేక్షణలో లంబాడి సుగాలి యానాది ఏరుకుల చెంచు ఎస్టి విద్యార్థులకు ఒకటో తరగతి నుండి పదో తరగతి వరకు హాస్టల్‌తో ఉచిత విద్య త్వరపడండి. తీసుకొని రావలసిన సర్టిఫికెట్స్ క్యాస్ట్ మరియు ఇన్కమ్ విద్యార్థి ఆధార్ తల్లి ఆధార్ తండ్రి ఆధార్ విద్యార్థి చదువుతున్న పాఠశాల నుండి స్టడీ సర్టిఫికేట్ బియ్యం కార్డ్ తీసుకొని రావలసి ఉంటుంది.

వివరములకు :
బాలచంద్ర సమత విద్యానికేతన్ టెక్కే నంద్యాల.
సెల్ : 9398837182

ఎమ్మెల్యే శిల్పా సుడిగాలి పర్యటన

- పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం

ప్రజాశక్తి - ఆత్మకూరు

ఆత్మకూర్ మండలం పరిధిలో శనివారం నాడు శ్రీశైలం నియోజకవర్గం శాసనసభ్యులు శిల్పా చక్రపాణి రెడ్డి సుడిగాలి పర్యటనను నిర్వహించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. మండలంలోని వడ్డరామపురం గ్రామంలో రైతు భరోసా కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. వడ్ల రామాపురం గ్రామం నుండి కొట్టాల చెరువు గ్రామం వరకు బీటి రోడ్డు నిర్మాణ పనులకు భూమి పూజలు నిర్వహించారు. గ్రామంలోని ముస్లిం మైనారిటీలకు చెందిన స్మశాన వాటిక కాంపౌండ్ వాల్‌ను ప్రారంభించారు. ముస్తే పల్లె గ్రామంలో హెల్త్ క్లినిక్ సెంటర్‌ను ఆయన ప్రారం భించారు. అనంతరం ఆత్మకూరు పట్టణంలోని మార్కెట్ యార్డు నందు నిర్వహించిన వైయస్సార్ ఆసరా పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లా డుతూ శ్రీశైలం నియోజవర్గంలో వైయస్ ఆసరా పథకం కింద పొదుపు మహిళలకు దాదాపు 23 కోట్ల రూపాయలు చెల్లించడం జరుగుతుందన్నారు. మహిళా అభివృద్ధిని కోరుకునే వైసిపి ప్రభుత్వానికి చేయూతను ఇవ్వాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి నియోజకవర్గ సమన్వయకర్త శిల్పా భువనేశ్వర్ రెడ్డి, మార్కెట్ యార్డ్ చైర్మన్ బాలస్వామి, వైసీపీ కౌన్సిలర్లు విజయ్ చౌదరి, సుల్తాన్, మారుబోతుల విజయ్, మెప్మా అధికారులు వెంకటేశ్వర్లు, ఐకెపి ఎపిఎం పుల్లయ్య, వైసీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.



రైతు భరోసా కేంద్రాన్ని ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే శిల్పాచక్రపాణి రెడ్డి

వాటర్ ట్యాంకుల ద్వారా నీటిని అందిస్తున్నాం

- డోన్ మున్సిపల్ చైర్మన్ సప్తశైల రాజేష్

ప్రజాశక్తి-డోన్

డోన్ పట్టణ ప్రజలకు నీటి సమస్యను ఎక్కడ ఇబ్బంది లేకుండా వాటర్ ట్యాంకుల ద్వారా స్థానిక వార్డు కౌన్సిలర్ల ఆధ్వర్యంలో నీటిని ప్రజలకు అందిస్తున్నామని డోన్ మున్సిపల్ చైర్మన్ సప్తశైల రాజేష్ తెలిపారు. శనివారం డోన్ పట్టణంలోని పట్టణ ప్రజలకు నీటి సమస్య ఉన్నదని సామాజిక మద్యమాలలో చక్కర్లు కొడుతున్న ఫొటోస్ కు తక్షణమే మున్సిపల్ చైర్మన్ సప్తశైల రాజేష్ స్పందిం చారు. వార్డులో ప్రజల దగ్గరికి నేరుగా వెళ్ళి సమస్య గురించి తెలుసుకొని తక్షణమే ప్రజలకు వాటర్ ట్యాంక్‌లను పంపించి నీటి సమస్యను పరిష్కరించడం జరిగిం దన్నారు. పట్టణంలో తాగునీటి సమస్య ఉన్న చోట అంత వాటర్ ట్యాంక్‌లతో వాటర్ సప్లై చేస్తున్నామని,పట్టణంలో ఐదు రోజుల నుంచి నీటి సమస్య ఉందని పెరంటాల్లమ్మ గుడి దగ్గర ఉన్న పంపుహౌస్ నందు మోటార్స్ కాలి పోవటం వలన, జీడీపీ నుంచి వస్తున్నటువంటి కోటకొండ దగ్గర వాటర్ పైప్ లైన్ లీకేజీ వలన కొంత ఇబ్బంది ఏర్పడిందని మున్సిపల్ ఇంజనీరింగ్ స్టాఫ్ మొత్తం పనుల్లో నిమగ్నమై ఉన్నారని ఆదివారం సాయంత్రంకంత పట్టణంలోని అన్ని ప్రాంతాలకు నీటి సరఫరా అందిస్తామని సప్తశైల రాజేష్ తెలియజేశారు.



వాటర్ ట్యాంక్ దగ్గర ప్రజలతో మాట్లాడుతున్న డోన్ మున్సిపల్ చైర్మన్

మహారాజశ్రీ నంద్యాల జిల్లా ఆత్మకూరు జూనియర్ సివిల్ జడ్జి వారి కోర్టులో

ఓ.యస్. నెం. 11/2022

కుమ్మరి తిరుపతయ్య ... వాది

V/s

చాకలి లింగస్వామి ... ప్రతివాది

ప్రతివాది

చాకలి లింగస్వామి, తండ్రి చాకలి వెంకటస్వామి, వయస్సు 36 సం॥లు కురుకుంద గ్రామము, ఆత్మకూరు మండలం, నంద్యాల జిల్లా.

ప్రతివాదికి దావా సమన్లు

వాది, ప్రతివాది అయిన మీపై దావ వేసి ఉన్నాడు. పై కేసు మీ హాజరు కొరకు 14/2/2024వ తేదీన వాయిదా ఉన్నది. కావున ఆ వాయిద దినమున ఉదయం 10-30 గంటలకు పై కోర్టులో ప్రత్యక్షంగా గానీ, వకీలు ద్వారా గానీ హాజరై నీవు పై దావాకు సంబంధించి నీకు ఎటువంటి అభ్యంతరములు ఉన్నను తెలుపుకొనవచ్చును. లేని యెడల పై కేసు విషయమున నీ పరోక్షమున పై కోర్టు వారు తీర్మానించెదరు.

పై కోర్టు వారి ఉత్తర్వుల మేరకు

వాయిదా తేది : 14/2/2024

అడ్రస్సు :
జి. సుధాకరరెడ్డి
న్యాయవాది, ఆత్మకూరు,
నంద్యాల జిల్లా. సెల్ : 9849250393



మాట్లాడుతున్న డోన్ నియోజకవర్గ టిడిపి యువ నాయకులు ధర్మవరం మన్నే గౌతమ్ రెడ్డి

వైసిపికి కౌంట్‌డౌన్ మొదలైంది : టిడిపి

ప్రజాశక్తి-డోన్

వైసిపి ప్రభుత్వనికి కౌంట్ డౌన్ మొదలైందని డోన్ నియోజకవర్గ టిడిపి యువ నాయకులు ధర్మవరం మన్నే గౌతమ్ రెడ్డి అన్నారు. శనివారం బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమం డోన్ పట్టణంలో 22వ వార్డు నందు డోన్ పట్టణ టిడిపి అధ్యక్షులు చాటకొండ శ్రీనివాసులు అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమా నికి ముఖ్య అతిథులుగా డోన్ నియోజకవర్గ టిడిపి యువ నాయకులు ధర్మవరం మన్నే గౌతమ్ రెడ్డి, రాష్ట్ర తెలుగుదేశంపార్టీ ఎస్సీ సెల్ అధికార ప్రతినిధి గంధం శ్రీనివాసులు హాజరై వార్డులో ప్రజలకు వైసీపీ ప్రభుత్వం అరాచక పాలనను,టిడిపి ప్రభుత్వం అధికారంలోకి అందించే సూపర్ సిక్స్ పథకాల గురించి వివరించారు. ఈ సందర్భంగా మన్నే గౌతమ్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికలకు తాము సిద్ధమని జగన్ రెడ్డి, వైసిపి నేతలు చెబుతుంటే మరోవైపు ప్రజలు కూడా ఓడించేందుకు సిద్దంగా ఉన్నారని అన్నారు. టిడీపి హయాములో ఉచితంగా దొరికే ఇసుక ఇపుడు సామాన్యునికి అందినంత ధరకు చేరిందని అన్నారు. ఈ కార్యక్రమంలో డోన్ పట్టణ టిడిపి ప్రధాన కార్యదర్శి మహమ్మద్ రఫీ,డోన్ మండలం టిడిపి ప్రధాన కార్యదర్శి ఎల్ఐసి శ్రీరాములు,డోన్ పట్టణ టిడిపి బీసీ సెల్ అధ్యక్షులు చక్రపాణి గౌడ్, వార్డు నాయకులు పట్టణ కమిటీ నాయకులు ఉడుములపాడు నాగేంద్ర,డోన్ పట్టణ టిడిపి బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి నీలం ప్రభాకర్,దస్తగిరి, షేక్షావళి తెలుగుదేశం పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

'చలో విజయవాడను జయప్రదం చేయండి'

ప్రజాశక్తి - నందికొట్కూరు టౌన్

ఆశా వర్కర్ల సమస్యల పరిష్కారానికి ఈనెల 8వ తేదీన చేపట్టిన చలో విజయ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు కే భాస్కర్ రెడ్డి, నందికొట్కూర్ రూరల్ కార్యదర్శి నాగన్న కోరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆశా వర్కర్లకు కనీస వేతనాలు చెల్లించాలని, పని భారాన్ని తగ్గిం చాలని ప్రభుత్వ సెలవులు రిటైర్మెంట్ గ్రూప్ ఇన్సూరెన్స్ సౌకర్యం సంక్షేమ పథకాలు అమలు చేయాలని ఆశ వర్కర్ల నియామకాల్లో రాజకీయ జోక్యం తొలగించాలని ప్రభుత్వమే నియామకాలు జరపాలని తదితర డిమాండ్లను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అనంతరం బ్రాహ్మణ కొట్కూరు నందు పీహెచ్‌సిలో మెడికల్ ఆఫీసర్ మనోజ్ కుమార్‌కు పర్మిషన్ లెటర్ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆశాలు తదితరులు పాల్గొన్నారు.



మెడికల్ ఆఫీసర్‌కు పరిమిషన్ లెటర్ ఇస్తున్న ఆశ వర్కర్లు

విజిలెన్స్ అధికారుల తనిఖీలు

ప్రజాశక్తి - మిడుతూరు

మిడుతూరు మండలం కేంద్రంలో స్థానికంగా మన గ్రోమోర్ సెంటర్‌ని కిసాన్, అగ్రిమాల్ సెంటర్లను భారత్ గ్యాస్ శనివారం విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారి అనిత వారి సహాయకులు అధికారి వెంకటేష్ పరిశీలించారు. ఈ సందర్భ ంగా వారు మాట్లాడుతూ కిసాన్ అగ్రిమాల్ ఫర్టిలైజర్స్‌లో కం పవర్ బ్యాగులను తూకము వేయించగా బ్యాగులలో కొద్దికొద్దిగా తక్కువ తూకాలు ఉన్నాయని, అలాగే మన గ్రోమోర్ సెంటర్‌లో కూడా ఉన్నాయని ఆమె అన్నారు. షాపులలో కల్తీ మందులు విక్రయించిన కల్తీ విత్తనాలు విక్రయించిన బ్యాగులు సరైన తూకాంలో ఉండాలని లేకపోతే కేసుల నమోదు చేస్తామని ఆమె అన్నారు. అనంతరం కడుమూరు గ్రామంలో పొగాకు గోడౌన్లను కూల్ డ్రింక్ షాప్‌లను పరిశీలించారు. షాపులలో విక్రయించే వస్తువులు పి ఆర్ కోడ్ గానీ అడ్రస్ గాని కచ్చితంగా ఉండాలన్నారు. నాశరకమైన వస్తువులు అమ్మినట్లయితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు.

వైసిపిలో చేరిక

ప్రజాశక్తి - నందికొట్కూరు టౌన్

పాములపాడు మాజీ సర్పంచ్ విజయసింహారెడ్డి, రాష్ట్ర శాఫ్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి సమక్షంలో, పాములపాడు మండల వైసీపీ అధ్యక్షులు రామలింగేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో పాములపాడు గ్రామ మాజీ సర్పంచ్, విజయసింహారెడ్డి,జిల్లా నీటి సంఘం మాజీ ఉపాధ్యక్షులు కోట్ల నాగేశ్వరరెడ్డి, సర్పంచ్ మేకల భాగ్యమ్మ కుమా రులు రాజశేఖర్ ఆనంద్ ,ఉప సర్పంచ్ జీవన్ కుమార్ రెడ్డి,బిసి సంఘం జిల్లా కార్యదర్శి ఆర్ఎస్ఆర్ గోపాల్, చెలిమిల్ల మాజీ సర్పంచ్‌లు రామిరెడ్డి, భూషణం, ఎండోమెంట్ రామిరెడ్డి,ఆర్య వైశ్య నాయకులు సత్యమయ్య, మహేష్,బిచ్చిరెడ్డి, మహ్మద్ గణి, వీరితో పాటు 150 కుటుంబాలు సిద్ధార్థ రెడ్డి సమక్షంలో వైసిపి పార్టీలో చేరారు. బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి విజయసింహారెడ్డిని సాధారంగా ఆహ్వానించి కండువాలు కప్పి పార్టీలో చేర్చుకున్నారు. విజయసింహారెడ్డి పాములపాడు మాజీ సర్పంచ్‌గా మండల టిడిపి నాయకులుగా పనిచేశారు. గత ఐదు సంవత్సరాల నుండి టిడిపికి దూరంగా ఉండి శనివారం వైసీపీలో చేరారు. ఈ సందర్భంగా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి మాట్లాడుతూ విజయసింహారెడ్డి వైసీపీలోకి రావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ప్రజల్లో సిఎం జగన్‌పై ఎంతో విశ్వాసము ఉందని, ప్రతి నాయకుడు, కార్యకర్త రానున్న ఎన్నికల్లో కష్టపడి పనిచేసి విజయానికి కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైసీపీ మండల కార్యదర్శి మధుసూదన్ రావు, తుమ్మలూరు సర్పంచ్ వరప్రసాద్, నాయకులు వెంకటేశ్వర రెడ్డి, ఉపేంద్ర వివిధ గ్రామాల వైసిపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.



వైసిపి కండువా కప్పి ఆహ్వానిస్తున్న బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి

గ్రామస్థాయిలోనే సమస్యలు పరిష్కారం

-ఎంపీపీ బుగ్గన నాగభూషణ్ రెడ్డి

ప్రజాశక్తి - బేతంచెర్ల

గ్రామస్థాయిలో ఉన్నటువంటి ప్రజల సమస్య ల పరిష్కారం కొరకు ప్రభుత్వ కార్యాలయాలు నిర్మించడమే వైయస్సార్ ప్రభుత్వం చేపట్టిన నిర్ణయమని ఎంపీపీ బుగ్గన నాగభూషణం రెడ్డి అన్నారు. మండల పరిధిలోని ఎం పెండేకల్లు గ్రామంలో శనివారం నాడు వైయస్సార్ రైతు భరోసా కేంద్రం, విలేజ్ హెల్త్ క్లినిక్ కేంద్రంలను ప్రారంభించారు. అనంతరం జెడ్పిసి హైస్కూల్ నందు ఎనిమిదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు ట్యాబులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ, సర్పంచ్, ఎంపీటీసీలు మాట్లాడుతూ గతంలో ప్రభుత్వపరంగా ఏ సమస్య వచ్చినా మండల కేంద్రానికి వెళ్లి గంటలకు రోజులకొద్దీ ఉండవలసి వచ్చేదని అయితే జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రామపంచాయతీ పరిధిలో సచివాలయం రైతు భరోసా కేంద్రం ఆరోగ్య ఉప కేంద్రాలు వంటివి నిర్మించడం వలన ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో మద్దిలేటి స్వామి మాజీ చైర్మన్ బీరేలి నాగేశ్వరరెడ్డి, వాల్మీకి రాష్ట్ర డైరెక్టర్ మురళి కృష్ణ, ఎద్దుల సురేంద్ర నాథ్ రెడ్డి, గూని నాగరాజు, దస్తగిరి స్థానిక నాయకులు భూపాల్ రెడ్డి, తిరుమలేశ్వర్ రెడ్డి,మద్రికుంట మురళీధర్ రెడ్డి, పరమేశ్వరయ్య, మహేశ్వర్ రెడ్డి, మల్లికార్జున, కె ఎర్రం రెడ్డి, తెలుగు లక్ష్మన్న, రాముడు, తిరుపాలు, గోవిందు, జయరాముడు, సర్వేశ్వర్ రెడ్డి, సుబ్బయ్య, మధుమోహన్ రెడ్డి, చంద్రశేఖర్, మౌలాలి, చాంద్ బాషా, పెద్ద వెంకటేశ్వర్లు, రాంభూపాల్, శీను, నాగమద్దయ్య తదితరులు పాల్గొన్నారు.



మాట్లాడుతున్న ఎంపిపి బుగ్గన నాగభూషణ్ రెడ్డి

వృద్ధురాలు మృతికి టిడిపి నేతలు నివాళి

ప్రజాశక్తి - పగిడ్యాల

పగిడ్యాల గ్రామానికి చెందిన దవలామ్మ (85) అనే వృద్ధురాలు అనారోగ్యంతో శనివారం మృతి చెందింది. విషయం తెలుసుకున్న టిడిపి ఎస్సీ సెల్ ఆర్గనైజర్ గిత్త జయసూర్య, టిడిపి మండల కన్వీనర్ పలుచని మహేశ్వర్ రెడ్డి , టిడిపి నాయకులు పుల్యాల వాసు రెడ్డి పగిడ్యాల గ్రామానికి చేరుకొని దవలామ్మ మృతదేహాన్ని సందర్శి ంచి పూలమాలవేసి నివాళులర్పించారు. మృతురాలు కుటుంబ సభ్యులను టిడిపి నాయకులు దామోదర్ రెడ్డి, పాండు, లక్ష్మన్న, మహేష్, విజయుడు టిడిపి నాయకులు తదితరులు వారి వెంట ఉన్నారు.



మృతదేహానికి నివాళులర్పిస్తున్న టిడిపి నాయకులు

శ్రీశైలంలో కూచిపూడి నృత్య ప్రదర్శన

ప్రజాశక్తి - శ్రీశైలం

శ్రీశైల క్షేత్రంలో దేవస్థానం నిర్వహిస్తున్న నిత్య కళారాధన కార్యక్రమంలో భాగంగా సంప్రదాయ కూచిపూడి నృత్య ప్రదర్శన కార్యక్రమాన్ని శనివారం నాడు నిర్వహించారు. దేవస్థానం భక్తుల కోసం నిర్వహించే నిత్య కళారాధన కార్యక్రమంలో భాగంగా తెలంగాణ రాష్ట్రం హనుమకొండకు చెందిన నృత్తి స్రవంతి కూచిపూడి కళా నిలయం వారిచే సంప్రదాయ నృత్య ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని క్షేత్రంలోని దక్షిణ మాడవీధులో నిత్య కళారాధన వేదికపై సాయంత్రం భక్తులను అలరించేందుకు దేవస్థానం ఏర్పాటు చేసింది.



నృత్యం చేస్తున్న దృశ్యం



ప్రజలతో మాట్లాడుతున్న డిఎస్‌పి

అల్లర్లకు పాల్పడితే చర్యలు : డిఎస్‌పి

ప్రజాశక్తి - పాములపాడు

రానున్న ఎన్నికల్లో ప్రజలు చట్ట వ్యతిరేకమైన చర్యలకు పాల్పడినట్లయితే కఠినమైన చర్యలు ఉంటాయని, ఎలాంటి అల్లర్లకు పాల్పడకుండా ప్రశాంతంగా ఎన్నికల్లో పాల్గొని తమ ఓటును వినియోగించుకోవాలని ఆత్మకు డిఎస్పి ఏ శ్రీనివాసరావు సూచించారు. శనివారం పాములపాడు మండలం వేంపెంట గ్రామంలో పల్లెనిద్ర కార్యక్రమం నిర్వహించి గ్రామ ప్రజలకు చట్టాలపై అవగాహన కల్పించారు. గ్రామాలలో స్నేహభావంగా ఉండాలని ఎన్నికల సమయంలో ముఖ్యంగా గొడవలకు దిగిన కేసులలో ఇరుక్కుంటారని ప్రజలు తమ ఓటు హక్కును స్వేచ్చగా వినియోగించుకోవాలన్నారు. గ్రామాల్లో ఎలాంటి సమస్యలు ఉన్న పోలీసు వారికి సమాచారం ఇచ్చి సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆత్మకూరు సిఐ నాగభూషణ్, పాములపాడు ఎస్సై జి అశోక్ పాల్గొన్నారు.

పండ్ల విక్రయానికి అనుమతివ్వాలని అటవీశాఖ ఫీల్డ్ డైరెక్టర్‌కు వినతి

ప్రజాశక్తి - శ్రీశైలం ప్రాజెక్ట్

సుండిపెంట కాలనీలో స్థానిక ఫారెస్ట్ మ్యూజియం దగ్గర అటవీశాఖ ఫీల్డ్ డైరెక్టర్ బి.ఎన్.ఎన్. మూర్తిని ఐఎఫ్‌టియు, కొమురం భీం ఆదివాసి చెంచు గిరిజన సంఘం జిల్లా అధ్యక్షులు వై.ఆశీర్వాదం శనివారం మ్యూజియం కలసి దగ్గర రోడ్డుకు ఇరు వైపులా అటవీ ఫలాలు అమ్ముకొనుటకు అనుమతి కొరకై వినతి పత్రం ఇచ్చారు. స్పందించిన ఆయన అభయ అరణ్యం ఉన్నది కాబట్టి మీరు అడవికి పోకుండా మా ఫారెస్ట్ పరిధిలో ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని వారికి హామీ ఇచ్చారు. సంబంధించిన మార్కాపురం డిఎఫ్ఓ ఆపో, ఆత్మకూర్. డీఎఫ్ఓ చింగ్ చాంగ్, ఫారెస్ట్ రేంజ్ అధికారి శ్రీశైలం నర్సింహులు, ఎఫ్ఎస్ఒలు దాగూర్, మదన్ మోహన్‌కు చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో తోకల కామేశ్వరి, భ్రమరాంబ,వై.కుమారి,భాస్కర్, వెంకటేశ్వర్లు, లక్ష్మీ,వెంకటసుబ్బయ్య, వీరమ్మ, లక్ష్మి కుమారి, లక్ష్మీదేవి. తదితరులు పాల్గొన్నారు.



కార్మిక గిరిజన సంఘాల నాయకులతో మాట్లాడుతున్న ఫీల్డ్ డైరెక్టర్

INSOLVENCY NOTICE

మహారాజ శ్రీ నంద్యాల 2 వ అదనపు సీనియర్ సివిల్ జడ్జి గారి కోర్టు

I.P. NO. 13/2023

గాజుల మహేష్ .... పిటిషనర్

వర్సెస్

1) అప్సర్ షేక్ & 33 ఇతరులు ..... రెస్పాండెంట్స్

R2, R4, R5, R19, R21, R22, R23, R25, R28, R29, R30, R31, R33

రెస్పాండెంట్స్‌కు నోటీసులు

R2) ఏం. నవీన్, తండ్రి : రవి,ఇంటి నెం. 1/220, మెయిన్ రోడ్, పెద బండ,నంద్యాల టౌన్ మరియు జిల్లా. Cell. No.8499899650

R4) ఈపురి రవి, తండ్రి : రామ సుబ్బయ్య, ఇంటి నెం. 1-230, పెద్దబండ,నంద్యాల టౌన్ మరియు జిల్లా. Cell. N0. 984966472.

R5) షేక్ మహబూబ్ బీ, భర్త.మహబూబ్‌బాషా, ఇంటి నెం.25/267,శ్రీనివాస కాంప్లెక్స్, నంద్యాల టౌన్ & జిల్లా. Cell. N0. 8341671244

R19) కె. అఖిల్, తండ్రి : నాగార్జున,ఇంటి నెం. 3-117, బోల్లెద్దుల వీది,నంద్యాల టౌన్ & జిల్లా. Cell. No. 807453072

R21) కె. రవి, తండ్రి. పవన్,ఇంటి నెం.17/141, గాంధి చౌక్,నంద్యాల టౌన్ & జిల్లా. Cell. No. 8897834349

R22) సి. మద్దిలేటి, తండ్రి.రవి, ఇంటి నెం.1/33 ధర్మకాటా దగ్గర, నంద్యాల టౌన్ & జిల్లా.

R23) ఎల్. సత్యం, తండ్రి : నారాయణ, ఇంటి నెం. 1/50, గాంధి చౌక్, ఎ టౌన్ పోలీస్ స్టేషన్ దగ్గర, నంద్యాల టౌన్ & జిల్లా.

R25) కె. లక్ష్మి, భర్త : విష్ణువర్ధన్, ఇంటి నెం. 30/120, బొమ్మలసత్రం నంద్యాల టౌన్ & జిల్లా. Cell. No. 9182470013

R28) ఏం. లావణ్య, భర్త : కుమార్, ఇంటి నెం. 25/280, శ్రీనివాస నగర్,నంద్యాల టౌన్ & జిల్లా. Cell N0. 8500019806

R29) వి. ప్రేమ్ కుమార్, తండ్రి : కిరణ్ కుమార్, ఇంటి నెం. 25/240, శ్రీనివాస నగర్, నంద్యాల టౌన్ & జిల్లా. Cell. No. 7989831161

R30) సి. శేషఫణి , తండ్రి : క్రిష్ణమూర్తి, ఇంటి నెం. 25/280, స్వామి రెడ్డి అడ్వకేట్ ఆఫీసు దగ్గర, నంద్యాల టౌన్ & జిల్లా. Cell. N0. 9573039259

R31) డి. భూషణ్ రావు, తండ్రి.నాగేశ్వర రావు, ఇంటి నెం.1-15, మెయిన్ రోడ్,నంద్యాల టౌన్ & జిల్లా. Cell. No.9059299437

R33) ఏం. స్టెల్లా, భర్త. బెంజిమన్. ఇంటి నెం. 30/40, మిషన్ కాంపౌండ్, నంద్యాల టౌన్ & జిల్లా. Cell. No.6300613872

పై అమలు I.P. అర్జీలో అర్జిదారుడు తనని దివాలు కొరకు ప్రకటించమని రెస్పాండెంట్స్ అయిన మీ పైన కోర్టులో I.P. అర్జీ దాఖలు చేసి ఉన్నారు. అందులో మీకు నోటీసులు ఎన్ని మార్లు పంపిన మీకు ముట్టనందున పై కోర్టు వారు పై కేసులో మీ హాజరు కొరకై 14-02-2024 వ తేదీన వాయిదా వేసి ఉన్నారు. పై అమలు I.P. అర్జీ సంబంధించి, మీకు ఎటువంటి అభ్యంతరములు ఉన్న యెడల 14-02-2024 వతేదీ ఉదయం 10.30 గంటలకు స్వయముగా గాని, వకీల్ ద్వారా గాని పై కోర్టు వారి ఎదుట హాజరై మీ ఆక్షేపణలు తెలుపుకోవనలేను. లేనియెడల పై కోర్టు వారు మీకు వ్యతిరేకముగా తీర్మానించబడును.

(కోర్టు వారి ఉత్తర్వుల మేరకు)

వాయిదా తేదీ: 14-02-2024

ఇట్లు
పుత్త రామకృష్ణ
పిటీషనర్ పరం అడ్వకేట్, నంద్యాల

NANDYAL MUNICIPALITY

e-procurement Tender Notices No.43/2023-24/E1, Dt.01-02-2024 and 44/2023-24/E1, Dt. 01-02-2024

గడప గడపకు మన ప్రభుత్వం నిధులు, 15వ ఆర్థిక సంఘం నిధులు మరియు మునిసిపల్ సాదారణ నిధులతో రూ. 718.49 లక్షలతో 53 పనులకు అర్హులైన కంట్రాక్టర్ల నుండి టెండర్లు స్వీకరించబడును వివరములకు **e-procurement.gov.in** నుండి పొందగలరు.

కమిషనరు,
నంద్యాల పురపాలక సంఘము.